
'ప్రతి రైతూ వాణిజ్యవేత్తగా మారాలి'

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14 వెల: ₹ 6.50

సంపుటి: 17
సంచిక: 265

శనివారం 7-6-2025

SIMULTANEOUSLY PRINTED AT CHENNAI | DELHI | VIJAYAWADA | BANGALORE | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



పీయూష్ చావ్లా వీడ్కోలు

అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ పలికిన భారత స్పిన్నర్ - 13లో



ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్

గృహ, వాహన రుణాలు చౌక.. రెపోను 0.5 శాతం తగ్గించిన ఆర్బీఐ - 13లో

న్యూస్‌రీల్

పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరో దాడి



రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసన సభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం 'సాక్షి' దినపత్రికకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

వివరాలు 2లో ▸

ఆగస్టు 3న నీట్‌-పీజీ పరీక్ష



నీట్‌–పీజీ–2025 పరీక్ష తేదీ మార్పునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్ష ఈనెల 15వ తేదీకి బదులుగా ఆగస్టు 3న నిర్వహించేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు సిద్ధమైంది.

వివరాలు 6లో ▸

82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత



విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని రెండు రైస్ మిల్లుల్లో 82.468 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి.. పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు.

వివరాలు 5లో ▸

రైతుపై సర్కారు పగాకు


బాపట్ల సుబ్బారెడ్డిపాలెంలో ఓ రైతు ఇంటి వద్ద నిల్వ ఉన్న పొగాకు పంట

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లీ సాగుదారుల విలవిల

వేల ఎకరాల్లోని పంట కొనేవారులేక తీవ్ర ఆందోళన

- బంగారం కుదవపెట్టి.. అప్పులు తెచ్చి మరీ సాగు
- ఎకరాకు కౌలుతో సహా రూ.లక్షన్నర వరకు పెట్టుబడి
- ముందు మాట ఇచ్చి..తర్వాత సిండికేట్ అయిన కంపెనీలు
- కంపెనీలతో కొనిపిస్తామంటూ ప్రభుత్వం డాంబికాలు
- తాము కూడా కొనుగోలు చేస్తామంటూ హడావుడి
- తీరా పంట చేతికి వచ్చే దశలో ఎవరూ కొనని పరిస్థితి
- కంపెనీలు కొన్నది ఇప్పటికి 24 వేల టన్నులు మాత్రమే
- రైతుల వద్ద పేరుకుపోయిన 55 వేల టన్నుల పంట
- కళ్లాలు.. ఇళ్లలో నిల్వలు.. కూలీ ఇవ్వడానికీ డబ్బుల్లేక గగ్గోలు
- మిర్చి తరహాలోనే ప్రభుత్వం మోసగిస్తోందని ఆందోళన
- కొనకపోతే ఈ ఖరీఫ్‌లో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన

12లో



నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. గత మూడేళ్లు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నిరుడు ఎకరాకు 15-18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు-18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు.

- గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు

పొగాకు రైతు ఆత్మహత్య 12లో

కుప్పకూలిన శాంతిభద్రతలు

మీరు, మీ పార్టీ నాయకుల నేరపూరిత చర్యలే అందుకు కారణం

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు



- రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ
- ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?
- వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివలక్ష్మీనారాయణ ఆత్మహత్యకు బాధ్యులెవరు?
- అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు?
- ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున కార్యక్రమాలు చేస్తే చంపేస్తారా?
- 'రాప్తాడు'లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వారిపై చర్యలేవి?
- మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు
- బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది

2లో

ధైర్యంగా ఉండండి..

అండగా ఉంటాం

- నారాయణరెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ
- ఫోన్‌లో మాట్లాడి భరోసా కల్పించిన మాజీ సీఎం
- తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరిక

2లో

పోలీస్ అరాచకాలకు నా చావు

కనువిప్పు కావాలి

పురుగు మందు తాగి వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి



- కమ్మోడివి.. నీకు ఆ పార్టీతో ఏంటని డీఎస్పీ దూషణ
- కేవలం వైఎస్సార్‌సీపీ వాడినని టార్చర్ పెట్టారు
- లేని నేరాన్ని మోపి రూ.35 లక్షలు కట్టాలంటున్నారు
- పురుగు మందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్
- తన పాడె మోయాలంటూ వైఎస్ జగన్‌కు విన్నపం

2లో

రెడ్‌బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త 2లో

- డీఎస్పీ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్



మానవత్వంపై పాక్ దాడి

- మత ఘర్షణలు సృష్టించాలన్నదే పొరుగు దేశం లక్ష్యం
- జమ్మూకశ్మీర్ ప్రజల నోటి వద్ద ముద్ద లాగేసుకోవాలని కుట్ర చేశారు
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
- జమ్మూకశ్మీర్‌లో రూ.46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
- రెండు కీలక వంతెనలు ప్రారంభించిన ప్రధాని మోదీ

6లో

> దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కాశ్మీర్ ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్ అసలు లక్ష్యం. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదు.
>
> - ప్రధాని నరేంద్ర మోదీ


కలకలం రేపిన

టీడీపీ కీచక పర్వం



- దళిత బాలికపై ఆర్నెల్లుగా 14 మంది సామూహిక అత్యాచారం
- ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చిన 'సాక్షి'
- పోలీసు, రాజకీయ వర్గాల్లో విస్మయం
- అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ
- తొమ్మిది మంది మృగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కేసును పక్కదోవ పట్టించేందుకు టీడీపీ నేతల ఒత్తిడి

3లో



మరో కరోనా మహమ్మారి!

- చైనా గబ్బిలాల్లో హెచ్‌కేయూ5 వైరస్‌లు
- ఇవీ మెర్స్–కోవ్ కుటుంబానికి చెందినవే..
- మ్యుటేషన్‌కు గురైతే ప్రాణాంతకమే.. గుర్తించిన అమెరికా పరిశోధకులు
- ప్రస్తుతానికి మనుషులకు ముప్పు లేదని వెల్లడి

6లో

పెద్దన్నల పోట్లాట

దుమ్మెత్తిపోసుకుంటున్న మాజీ మిత్రులు 6లో



- కొంతకాలంగా ఉప్పునిప్పుగా వ్యవహారం
- 'బ్యూటిఫుల్'బిల్లుతో రచ్చకెక్కిన విభేదాలు
- సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు: మస్క్
- ఎప్‌స్టైన్ ఫైళ్లు బయటపెట్టనిది అందుకే
- ఆ ఉదంతంలో గద్దె దిగడం ఖాయం
- మస్క్‌కు మతి చలించినట్టుంది: ట్రంప్
- నాసాకు డ్రాగన్ సేవలు బంద్: మస్క్



శాతవాహన కళాశాల భవనాల కూల్చివేత

- సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటూ విజయవాడలో రాత్రికి రాత్రి జేసీబీలతో కట్టడాల తొలగింపు
- శిథిలాల కింద సర్టిఫికెట్లు, రికార్డులు ఉండి పోయాయని విద్యార్థులు, అధ్యాపకుల గగ్గోలు
- రూ.150 కోట్ల విలువైన ఈ కాలేజీ స్థలంపై ఎన్నో ఏళ్లుగా వివాదం
- కళాశాల ప్రిన్సిపాల్‌ను గత వారం కిడ్నాప్‌చేసి బెదిరించిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా
- ఇలాంటి పనులు చేయడానికే ఎమ్మెల్సీ అయ్యారా అంటూ అధ్యాపకులు ఫైర్

10లో



మార్కెట్లకు ఆర్బీఐ జోష్

- 82 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్
- 747 పాయింట్లు అప్
- 25,000 పాయింట్లకు చేరిన నిఫ్టీ

13లో

జోసాలో సీట్ల జోష్

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో పెంపు

గత ఆరేళ్లలో 62 శాతం మేర పెరుగుదల



- ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జీఎఫ్ఐటీల్లో 62,853.. నిరుటితో పోలిస్తే కొత్తగా 2,916 సీట్లు అందుబాటులోకి
- ఐదేళ్లలో కొత్త తరం ఐఐటీల్లో 6500 సీట్ల పెంపునకు కేంద్రం అనుమతి
- జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- ఈ నెల 9, 11న మాక్ టెస్టు సీట్ల కేటాయింపు జాబితా విడుదల.. జూన్ 14 నుంచి జూలై 16 వరకు 6 విడతల్లో తుది సీట్లు భర్తీ

14లో

ఇదండీ సంగతి



పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి

పురుగు మందు తాగి వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి

కమ్మోడివి.. నీకు ఆ పార్టీతో ఏంటని డీఎస్పీ దూషణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్‌వీఆర్ అలియాస్ గాంధీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎస్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్‌వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎస్ఆర్‌కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు.


చికిత్స పొందుతున్న గుత్తా లక్ష్మీనారాయణ

టీడీపీ రాకతో వేధింపులు

సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎస్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎస్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తాను వైఎస్ఆర్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు.

నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా?

సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. 'నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్‌సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?' అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. 'మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా' అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో 'జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్‌సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి. అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచ్చిపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్‌సీపీ అని వేధిస్తున్నారన్నా' అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

వ్యాపారి సెల్ఫీ వీడియో కోసం ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

రెడ్‌బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త

- డీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలి
- సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. 'సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు. కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్‌సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారుజామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా' అని ఆ పోస్ట్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

క్లుప్తంగా...

ముస్లింలకు మాజీ సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

సాక్షి,అమరావతి: ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ..బక్రీద్ పండుగ జరుపుకుంటారని గుర్తుచేశారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని పేర్కొన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్

వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

సాక్షి, అమరావతి: బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. శనివారం బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమన్నారు. బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఫరూక్

సాక్షి, అమరావతి: ముస్లింలకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు అందరూ బక్రీద్ పండుగను జరుపుకొంటారని పేర్కొన్నారు.

19న కేబినెట్ సమావేశం

సాక్షి, అమరావతి: ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

భవనాల అభివృద్ధి చార్జీలకు వాయిదా విధానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక పట్టణ సంస్థల పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల బెటర్‌మెంట్, అభివృద్ధి చార్జీలను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ)కు వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.15 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఫీజును ఏడాదిలో 4 వాయిదాల్లో, రూ.75 లక్షలకు పైన ఫీజును రెండేళ్లలో 8 వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ వాయిదా విధానంలో మొత్తం ఫీజుకు 12% వడ్డీ కూడా జత చేయనున్నట్లు పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసే షెడ్లు, భవనాలకు ప్రస్తుతమున్న యూఎల్‌బీ/యూడీఏ స్థాయి పర్మిట్/లైసెన్స్ ఫీజును గ్రామ పంచాయతీ స్థాయి ఫీజులకనుగుణంగా మార్పు చేశారు. ఇప్పటివరకు పౌల్ట్రీ షెడ్లకు చ.మీ.కు రూ.40-120 వరకూ విధిస్తుండగా..ఆ ఫీజును రూ.8కు తగ్గించారు.

పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి

'సాక్షి'కి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

- ఇటీవలే ఆ పత్రిక ఎడిటర్ నివాసంలో అక్రమంగా సోదాలు
- పలువురు 'సాక్షి' జర్నలిస్టులపైనా ఇప్పటికే టీడీపీ కూటమి నేతల దాడులు
- తాజాగా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ఏపీ అసెంబ్లీ

సాక్షి, అమరావతి : రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం 'సాక్షి' దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు.

ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు..

వాస్తవానికి.. 'సాక్షి' ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలే లేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృథా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు.

సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు..

ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డి నివాసంలో 'సిట్' పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు.

కుప్పకూలిన శాంతిభద్రతలు

మీరు, మీ పార్టీ నాయకుల నేరపూరిత చర్యలే అందుకు కారణం

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..



1. అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?

2. రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?


3. ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా?

4. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.

ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.

రాష్ట్రంలో రాక్షస పాలన.. ఘోరాలు పట్టని పోలీస్ శాఖ

- 14 ఏళ్ల బాలికపై పాశవికదాడి జరిగితే సుమోటోగా కేసు స్వీకరించరా?
- బాలిక తరఫున వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తుంది
- మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం



అనంతపురం కార్పొరేషన్: 'రాష్ట్రంలో హింసాత్మక, రాక్షస పాలన నడుస్తోంది. హత్యలు, దౌర్జన్యాలతో పాటు 185 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఈ ఘోరాలు పట్టించుకోలేనంత బిజీగా డీజీపీ ఉన్నారా? అసలు పోలీసు శాఖ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోంది' అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 14 ఏళ్ల దళిత బాలికపై పాశవికంగా లైంగికదాడి జరిగినా కూడా స్పందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శైలజానాథ్ శుక్రవారం అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడులకు రాజకీయ రంగు పులమకుండా, మానవీయ కోణంలో ఆలోచించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామంటూ రామగిరి సీఐ శ్రీధర్ మాట్లాడడం చూస్తే సమాజం ఎక్కడికి వెళ్తోందోనని అన్పిస్తోందన్నారు. బాధిత బాలిక తండ్రి టీడీపీ విజయోత్సవ కార్యక్రమంలో మృతి చెందాడని, తల్లి మానసిక స్థితి సరిగా లేదని, దీన్ని ఆసరాగా తీసుకుని 14 మంది బాలికను బెదిరించి, అఘాయిత్యానికి పాల్పడ్డారని, గర్భం చేశారని, ఇలాంటి పరిస్థితిలో బాలిక వచ్చి ఫిర్యాదు చేస్తేనే సీఐ శ్రీధర్ కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. సుమోటాగా కేసు స్వీకరించలేదా అని నిలదీశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చెబుతున్నారని, అసలు తల్లీబిడ్డ ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాలిక తరఫున వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు యువకుల తల్లిదండ్రులను స్టేషన్‌కు తరలించి ఇబ్బంది పెట్టారని, మరి బాలికపై ఇంత దారుణానికి పాల్పడినా పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురంలో అల్లరి మూకలు అలజడి వాతావరణం సృష్టిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం

నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

సాక్షి, అమరావతి/ఖాజీపేట: గంజాయి అక్రమ కేసు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. నారాయణ రెడ్డి భార్య సుభాషిణి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని ఓదార్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుకు భయపడి బుధవారం రాత్రి శివలక్ష్మీనారాయణ రెడ్డి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. 'కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్త అనే కారణంగా గంజాయి పేరుతో తప్పుడు కేసు పెట్టారు. కొట్టడమే కాకుండా డబ్బుల కోసం వేధించారు. ఆ వేధింపులు భరించలేక విద్యుత్ తీగ పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు' అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.


శివలక్ష్మీనారాయణరెడ్డి భార్య సుభాషిణితో ఫోన్‌లో మాట్లాడుతున్న వైఎస్ జగన్

తామంతా అండగా ఉంటామని, భయపడొద్దని వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మిమ్మల్ని కలుస్తారని, మీ కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని, అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలేది లేదని, వారికి శిక్షపడేలా చేస్తామని చెప్పారు. కాగా, బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలా మందిపై తప్పులు కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పీపీ రాఘవరెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల వేధింపులతోనే లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి



సాక్షి,అమరావతి/పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పెద్ద నెమలిపురిలో పోలీసులు, టీడీపీ నేతల వేధింపులు భరించలేకే వ్యాపారి, వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారని గురజాల వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుత్తా వైఎస్సార్‌సీపీ అభిమాని అని, అందుకే ఆయనను సత్తెనపల్లి డీఎస్పీ ఆఫీస్‌కు పిలిచి పోలీసులు దారుణంగా తిట్టారని పేర్కొన్నారు. ఈ వేధింపులను భరించలేకే లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పిడుగురాళ్ళలోని ఆసుపత్రిలో గుత్తా ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆపి, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. కమ్మవారు వైఎస్సార్‌సీపీలో ఉండకూడదా? జగన్ అభిమానులుగా ఉండకూడదా? అని ప్రశ్నించారు. తక్షణమే ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.

క్లుప్తంగా...

ఏడాదిపాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31తో రీయింబర్స్‌మెంట్ గడువు ముగిసింది. దాన్ని పొడిగించాలని ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో వాటిని పరిగణనలోకి తీసుకుని రీయింబర్స్‌మెంట్ గడువును ఏడాది పాటు పొడిగిస్తూ శుక్రవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పొడిగింపు అమల్లో ఉంటుందని, దీంతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా సమాంతరంగా అమలవుతుందని పేర్కొన్నారు.

షార్ట్ టెండర్‌లకు ఆమోదం

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఏపీఎంఎస్ఐడీసీ, జిల్లా స్థాయి కమిటీలు పిలిచిన షార్ట్ టెండర్‌లను ఆమోదిస్తూ శుక్రవారం వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, యోగా దినోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో యోగా నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఈ నెల 21న యోగా దినోత్సవం రోజు విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేలా చూడటం, ప్రపంచ రికార్డు సృష్టించడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు మార్జిన్ మనీ చెల్లింపులు

సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు మార్జిన్ మనీ చెల్లిస్తున్న కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ దేశంలో అనేక విభాగాల్లో నైపుణ్య కళాకారులను ప్రోత్సహిస్తోందని పేర్కొంది.

ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర

సాక్షి, అమరావతి: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం క్రీడా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ హాజరై యోగాభ్యాసం ప్రాముఖ్యతను, ప్రయోజనాలను వివరించారు. శాంతివన్ యోగ ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 300 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

138 అంగన్‌వాడీ భవనాలకు రూ.11.52కోట్లు

సాక్షి, అమరావతి: పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా 138 అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణానికి రూ.11.52కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ఏజెన్సీలోని అత్యంత బలహీన గిరిజన సమూహాలు(పీవీటీజీ) ఉన్న ప్రాంతాల్లో 138 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.12లక్షల చొప్పున నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కేటాయించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికే మరో రూ.5.4కోట్లు అదనంగా నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తూ అనుమతిచ్చినట్టు మరో ఉత్తర్వులు జారీ చేశారు.

కలకలం రేపిన టీడీపీ కీచక పర్వం

- దళిత మైనర్ బాలికపై ఆర్నెల్లుగా 14 మంది సామూహిక అత్యాచారం
- బాధిత బాలికను విచారించిన ఎస్పీ
- విస్తుగొలిపే వివరాలు వెల్లడించిన బాలిక!

'ఎవరికైనా చెబితే చంపేస్తాం. నీకు తండ్రి లేడు. తల్లికి మతి స్థిమితం లేదు. నీకెవరూ దిక్కు లేరు. మేం చెప్పినట్లు వినకపోతే నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించే వారు. అవి చూపుతూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతగా బతిమాలినా వదిలి పెట్టేవాళ్లు కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దొంగగా ఏడ్చుకోవాల్సి వచ్చేది. దీంతో నాకు చాలా సార్లు చనిపోవాలనిపించింది. అయితే అమ్మ పరిస్థితి చూసి ఆ పని చేయలేకపోయాను' అని బాధిత బాలిక తన నరకయాతనను పోలీసులకు వివరించినట్లు తెలిసింది.

సాక్షి టాస్క్‌ఫోర్స్ : దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణకాండను శుక్రవారం 'సాక్షి' వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా, 'సాక్షి' వెలుగులోకి తెచ్చే వరకు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకు వచ్చినా, ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ప్రముఖ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు ఆర్నెల్ల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక.. తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా.. పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం.



నీకెవరూ దిక్కు లేరంటూ..

బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి.రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విచారించినట్లు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్లు సమాచారం. 14 మందీ అదే గ్రామానికి చెందిన టీడీపీ వారేనని వివరించినట్లు తెలిసింది. మొదట ఒకరు బెదిరించి, అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపారని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ అమానుషానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఇలా దాదాపు ఆరు నెలలుగా అత్యాచారం చేశారని ఎస్పీ విచారణలో బాలిక వెల్లడించినట్లు సమాచారం. ఎవరికైనా చెబితే చంపేస్తామని, వీడియోలు బయట పెడతామని బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

అందరూ మహిళా ప్రముఖులే అయినా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లాలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. గతేడాది అక్టోబర్‌లో విజయదశమి పండుగ రోజున చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఆర్నెల్ల వ్యవధిలో రెండు పెద్ద ఘటనలు వెలుగు చూడటంతో జిల్లాలో మహిళలు, బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారిందనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగానూ మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగానూ మహిళ ఉన్నారు. జిల్లాలో ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఇంత మంది మహిళా పెద్దలు ఉన్నప్పటికీ తరచూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండటం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు పర్యటించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాడతామని దళిత సంఘం నాయకులుపేర్కొన్నారు.

నిందితులకు 'పరిటాల' వత్తాసు!

సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతిపరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఓ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో.. అది కూడా ఎమ్మెల్యే స్వగ్రామానికి కూతవేటు దూరంలో బాలికకు రక్షణ లేకుండా పోయింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సంబరాల్లో బాధిత బాలిక తండ్రి మరణించాడు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా.. నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామగిరి ఎస్ఐగా సుధాకర్ యాదవ్ వచ్చారు. ఆయన నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యే ఆదేశిస్తే విధులకు వస్తారు.. లేదంటే సెలవులో ఉంటున్నారు. పరిటాల సునీత కుటుంబానికి ఏదైనా అనుకూలంగా చేయాలంటే మాత్రం ఆయన ఠక్కున ప్రత్యక్షం అవడం పరిపాటిగా మారింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి

- మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు
- దళితులను సర్కారు శత్రువులుగా చూస్తోంది
- టీడీపీ నాయకులు ఏం చేసినా కేసులుండవు
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు
- యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం



సాక్షి,అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. దళితులను ఈ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.. ''మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పాలనపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలూ సర్కారును ఛీకొడుతున్నారు. చంద్రబాబు మోసాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో గ్రాండ్ సక్సెస్ అయింది. తెనాలిలో దళిత యువకులను రోడ్డు మీదకి తీసుకొచ్చి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం. 24 కేసులున్న చంద్రబాబునూ ఇలాగే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? హోం మంత్రి వంగలపూడి అనిత దళిత విద్యార్థుల గురించి చాలా నీచంగా మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఈ వైఫల్యం ప్రభుత్వానిదే. రాప్తాడులోని రామగిరి మండలం ఏడుగుర్రాలపాడులో ఒక దళిత బాలిక మీద ఆరు నెలలుగా 14 మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలకు హోంమంత్రికి చేతులు రావడం లేదు. వైఎస్సార్ సీపీ నేతలను వేధించడానికే పోలీసు వ్యవస్థను ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏడాది కూటమి పాలనలో 700 మందికిపైగా వైఎస్సార్‌సీపీ నాయకుల మీద హత్యాయత్నాలు, దాడులు జరిగాయి. 300 మందికిపైగా వైఎస్సార్ సీపీ వారిని హత్య చేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రమేష్ నాయుడు అనే మాజీ ఎంపీటీసీని దారుణంగా చంపేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తాగి డ్రైవింగ్ చేస్తున్న ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్‌కి పెనాల్టీ వేస్తే కానిస్టేబుల్‌ని ఇంటికి పిలిపించి కొట్టారు. ఇలాంటి దారుణాలు ఎన్నడూ చూడలేదు.'' అని చంద్రశేఖర్ చెప్పారు.

కాకాణిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

- మూడు రోజుల పాటు విచారణ
- కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
- మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్‌కు రంగం సిద్ధం



కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బయటకు తీసుకువస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్‌లో అక్రమ మైనింగ్ చేయించారంటూ నమోదుచేసిన అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు మూడు రోజుల విచారణ నిమిత్తం శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చెముడుగుంట సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు కాకాణిని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. న్యాయవాది ఉమామహేశ్వరరావు సమక్షంలో మూడు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచి విచారణ చేస్తారని పోలీస్‌వర్గాలు తెలిపాయి.

తెరపైకి మరో అక్రమ కేసు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మంగళగిరి సీఐడీ అధికారులు మరో అక్రమ కేసు నమోదు చేసి పీటీ వారెంట్ కోసం స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని అవమాన పరిచేలా వాట్సాప్ గ్రూపులు,, సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్‌లు పెడుతున్నాడంటూ సోమిరెడ్డి అనుచరుడు మేకల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 10న మంగళగిరిలో సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును ప్రస్తుతం తెరపైకి తెచ్చి పీటీ వారెంట్ కోసం మంగళగిరి న్యాయస్థానంలో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే వెంకటాచలం మండలంలో 2021లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేసి గ్రావెల్ తరలించారని నమోదయిన కేసులో కాకాణిని నిందితుడిగా చేర్చి పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

దళితులు, క్రైస్తవులపై ఆగని దాడులు

జాన్‌వెస్లీ ఆవేదన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై దాడులు ఆగలేదని, ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ స్వయంగా డీజీపీకి లేఖ రాసినా చర్యలు శూన్యమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొల్లవరపు జాన్‌వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులపై దాడులను కూటమి ప్రభుత్వం అరికట్టడంలేదని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ దాడులను అరికట్టేలా సుప్రీంకోర్టు నిబంధనలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

పార్టీ లైన్ దాటి మాట్లాడితే నేతలపై కఠిన చర్యలే

జనసేన పార్టీ ప్రకటన

సాక్షి, అమరావతి: అధినేత పవన్‌కళ్యాణ్ వివిధ సభలు, పార్టీ సమావేశాలలో వెలిబుచ్చే అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ లైన్ దాటి మాట్లాడే పార్టీ సభ్యులపై కఠిన చర్యలు తప్పవంటూ జనసేన పార్టీ ఒక ప్రకటనలో హెచ్చరించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీహరిప్రసాద్ పేరుతో ఈ ప్రకటన శుక్రవారం విడుదలైంది. పవన్‌కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంతోపాటు వివిధ జిల్లాల్లో కొన్ని చోట్ల టీడీపీ–జనసేన నేతల మధ్య విభేదాలు పెరుగుతుండడంతో ఈ ప్రకటన జారీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మూల్యాంకనంలో తప్పలకు లోకేశ్‌దే బాధ్యత

ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో వేలాది మంది విద్యార్థులకు మార్కులు తప్పుగా రావడానికి విద్యా శాఖమంత్రి లోకేశ్‌దే బాధ్యత అని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా డీఈవో కార్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ట్రిపుల్‌ఐటీకి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల సీటు రాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూల్యాంకనం తప్పిదాల వల్ల ట్రిపుల్‌ఐటీ సీట్లు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా అడ్మిషన్లు నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

70 ఏళ్లు.. 61 కోర్సులు

- నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి
- తాజాగా 11 సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత
- ఎనిమిదింటిలో టాపర్
- మరోసారి మెగాస్టార్ విభాగంలో చేరనున్న రామారెడ్డి



కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆయనో నిత్య విద్యార్థి. నిరంతరం ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, నూతన విషయాన్ని నేర్చుకోవాలనే తపన ముందు 70 ఏళ్ల వయోభారం దూదిపింజెంలా తేలిపోయింది. ఆ మనో సంకల్పానికి ప్రతిరూపమే 61 కోర్సుల్లో ఉత్తీర్ణుడిని చేసింది. అంతేకాదు వాటిలో కొన్ని కోర్సుల్లో అగ్రగణ్యుడిగా నిలిపింది.

వృత్తి వైద్యం..ప్రవృత్తి నిరంతర అధ్యయనం

రాజమహేంద్రవరానికి చెందిన మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి 1980లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నగరంలోని దానవాయిపేటలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. వృత్తిపరంగా రాణిస్తున్నారు. అయితే మారుతున్న కాలానికనుగుణంగా పలు విషయాలపై లోతైన అధ్యయనం చేయాలనే తపన ఆయనలో గాఢంగా నాటుకుపోయింది. 1989 నుంచి పలు అంశాల్లో డిగ్రీల సాధనకు ఉద్యుక్తులయ్యారు. అప్పటి నుంచి సర్టిఫికెట్ కోర్సుల వేటను ప్రారంభించారు. అలా మూడున్నర దశాబ్దాల కాలంలో ఆయన పేరు చెంత 61 కోర్సులు చేరాయి. 2024వరకు ఇలా 50 కోర్సులు పూర్తి చేశారు. ఈ ఏడాది జనవరి, జూన్ ఒకే సెమిస్టర్‌లో 11 ఎన్‌పీటీఈఎల్ సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేశారు. వీటిలో ఎనిమిది కోర్సుల్లో టాపర్‌గా నిలిచారు. ఒకే సెమిస్టర్‌లో ఏదైనా ఆరు కోర్సుల్లో టాపర్‌గా నిలిస్తే ఎన్‌పీటీఈఎల్ మెగాస్టార్ విభాగంలో చేరుస్తారు. గత సెమిస్టర్‌లో ఆ గౌరవాన్ని రామారెడ్డి అందుకున్నారు. మరోసారి ఎనిమిది కోర్సుల్లో టాపర్‌గా నిలిచి, ఇంకోసారి మెగాస్టార్ గుర్తింపునకు అర్హత సంపాదించారు.

ప్రతిష్టాత్మక ఐఐటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులు

డాక్టర్ రామారెడ్డి ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి 4, బాంబే, ఐఐటీ, మద్రాస్ ఐఐటీల నుంచి చెరో 3, గౌహతి ఐఐటీ నుంచి ఒకటి చొప్పున మొత్తం 11 కోర్సులు పూర్తి చేశారు. ఆయా ఐఐటీలు అందించే సీడీబీ, సీయాడీ, సీఎస్ఎమ్, సీఈఐ, సీఎమ్ఎస్పీ తదితర కోర్సుల్లో చేరి ఏకకాలంలో ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు మెగాస్టార్ గుర్తింపుపొందారు. ఈ కోర్సులన్నింటికీ స్థానిక రాజీవ్‌గాంధీ కాలేజీ కేంద్రం కావడంతో వేరే ప్రాంతానికి వెళ్లవసరం లేకుండా ఇక్కడే పూర్తి చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రామారెడ్డి 61 కోర్సులు పూర్తి చేశారు. జీవితంలో చదువు ఒక భాగంగా మారిందని, అవార్డులు, రికార్డుల కోసమో ఈ పనిచేయడం లేదంటున్నారు వైద్యులు రామారెడ్డి. చదువుకు వయస్సుతో సంబంధం లేదని రుజువు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆయన చెబుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని డిగ్రీలు సాధించి తీరుతానంటున్నారాయన. యోగా సాధనతో శరీరానికి, మనస్సుకి శక్తి వచ్చినట్లుగానే, నిత్యం చదవడం వలన మెదడు చురుకుగా ఉంటుందని మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. రామారెడ్డి కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.

కార్పొరేట్ ఉద్యోగం.. కొవ్వొత్తిలా ఆరోగ్యం



అద్దాల మేడలు.. స్టార్ హోటల్‌ను తలపించే ఆఫీస్, వసతులు. రెస్టారెంట్లకు ఏమాత్రం తీసిపోని కెఫెటేరియా. వారంలో రెండు రోజులు సెలవులు. ఇంటి దగ్గరకు వచ్చి మరీ తీసుకుని వెళ్లి మళ్లీ క్షేమంగా ఇంటి ముందు దింపే వాహనాలు. ఆరేడంకెల వార్షిక వేతనం. 'నీకేంటి.. పెద్ద కంపెనీలో జాబ్' అంటూ ఆసూయపడే బంధువులు, స్నేహితులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఒత్తిడి, ఆందోళన, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు మరోవైపు. అది కూడా నాలుగు పదుల వయసు దాటక ముందే. ఇదీ కార్పొరేట్ సంస్థల్లో కంప్యూటర్ల ముందు పనిచేసే ఓ సగటు వైట్‌కాలర్ ఉద్యోగి జీవితం! ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాల కోసం పనిచేసే ప్లమ్ అనే వేదిక రూపొందించిన 'ఉద్యోగి ఆరోగ్య నివేదిక-2025' చెబుతున్న సత్యమిది.

- సాక్షి, స్పెషల్ డెస్క్

మూడు పదులకే గుండె జబ్బులు	20% మందికి మానసిక సమస్యలు	కార్పొరేట్ సిబ్బందికి దీర్ఘకాలిక రోగాలు	ఒత్తిడితో అయిదింట ఒక వంతు మంది రాజీనామా
జాబ్ వదిలేసేందుకు 20% మంది సిద్ధం	'ఉద్యోగి ఆరోగ్య నివేదిక-2025' చెబుతున్న నిజాలు		

ఉద్యోగుల ఆరోగ్య బీమా, ప్రయోజనాల వేదిక 'ప్లమ్'.. భారత్‌లో వైట్–కాలర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై లోతైన అధ్యయనం చేసి 'ఉద్యోగి ఆరోగ్య నివేదిక-2025'ను విడుదల చేసింది. లక్షకుపైగా టెలిహెల్త్ సంప్రదింపులు, 25,000 బీమా క్లెయిమ్‌లు, 1,998 ఆరోగ్య శిబిరాల స్క్రీనింగ్స్, 512 సర్వే ప్రతిస్పందనల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. గతంతో పోలిస్తే తక్కువ వయసులోనే ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఈ సర్వేలో తేలింది. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పిన ఉద్యోగుల సగటు వయస్సు 40 కంటే తక్కువగా ఉందని నివేదిక వివరించింది.

30 దాటగానే సమస్యలు

అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయస్సు బాగా తగ్గడం. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 32 మాత్రమేనని నివేదికలో తేలింది. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు.

జబ్బులు వస్తున్న సగటు వయసు

జబ్బు	వయసు
గుండె జబ్బు	32
క్యాన్సర్	33
మధుమేహం	34
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి	35
సెరిబ్రోవాస్కులర్ (తలలో రక్తప్రవాహ సమస్య)	36

రెండు వైపులా స్పందన అంతంతే..

నివారించగల వ్యాధుల ప్రాబల్యం పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం 20% కంపెనీలు మాత్రమే క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ 38% మంది ఉద్యోగులే వాటిలో పాల్గొంటున్నారు. 34% కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. మూడింట ఒక వంతు ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి కూడా సమయం లేదని అంటున్నారు. కంపెనీలు ఆరోగ్యం కోసం రూ.100 ఖర్చు చేస్తే.. అవి అంతకు మూడు రెట్లు ఆదా చేస్తాయని ఈ నివేదిక చెబుతోంది. 42% మహిళలు రుతుక్రమ సమస్య ఉన్నా, విశ్రాంతి తీసుకోకుండా ఆఫీసుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలో వీళ్ల విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు కారణాలు.

ఖర్చులపైనా ప్రభావం

35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు దేశంలో 60 కోట్ల వరకూ ఉన్నారు. ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం.. దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందనడంలో సందేహం లేదు. ఈ సర్వే ప్రకారం.. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారట. సామాజిక ఒంటరితనం మరొక ముఖ్యమైన సమస్య. 30 శాతం మంది ఉద్యోగులు కార్యాలయంలో ఒంటరితనం అనుభవిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఇదే అత్యధికం.


బీమా కంటే ఆరోగ్య సంరక్షణకు..

కంపెనీలు తమ ఉద్యోగులకు బీమా కల్పించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ గురించీ ఆలోచించాలని 'ప్లమ్' సహ వ్యవస్థాపకుడు అభిషేక్ పొద్దార్ తెలిపారు. మానసిక, శారీరక, సామాజిక శ్రేయస్సును కలిగి ఉన్న సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడంలోనే నిజమైన ఉద్యోగి శ్రేయస్సు ఉందన్నారు. 'ఉద్యోగులు తమ ఆరోగ్య ప్రయాణాన్ని బాధ్యతగా తీసుకునేలా చేసే సమగ్ర విధానం ఆవశ్యకతను మా నివేదిక నొక్కి చెబుతోంది. ఉద్యోగి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రతి సంస్థకు ప్రాధాన్యతగా మారాలి' అని ప్లమ్ మరో సహ వ్యవస్థాపకుడు సౌరభ్ అరోరా పేర్కొన్నారు.

ఒత్తిడికి చిత్తవుతున్నారు

సమస్య	ఎంత శాతం ఉద్యోగులు
ప్రతిరోజూ కోపం వస్తున్నవారు (ప్రపంచ సగటు కంటే ఇది 10% పాయింట్లు ఎక్కువ.)	20
క్రమం తప్పకుండా ఒత్తిడికి గురయ్యేవారు	87
సాధారణ ఆందోళన లక్షణాలు ఉన్నవారు	55
మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది ఉద్యోగాలను వదిలేసినవారు	20

వైద్య పరీక్షల్లో తేలిందేమంటే..



మహిళలు ఏయే సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్తున్నారంటే		
23% సంతానోత్పత్తి సమస్యల కోసం	32% హార్మోన్ల ఆరోగ్యానికి	18% రుతుక్రమ సమస్యల పరిష్కారం కోసం

సాక్షి
శనివారం, 7 జూన్ 2025

ఎట్టకేలకు జనగణన

దేశంలో జనగణన నిర్వహించబోతున్నట్టు ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం అనంతరం బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16న విడుదల చేస్తామని, 2027 మార్చి 1తో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అందులో తెలియజేశారు. అంటే ఆ ఏడాది ఫిబ్రవరి 28తో జనగణనను ముగిస్తారన్నమాట. మంచు కురిసే లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వచ్చే ఏడాది అక్టోబర్ 1కల్లా జనగణన ప్రక్రియ ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ నెలాఖరుకు జనగణన పూర్తవుతుంది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాతగానీ మెథడాలజీ తదితర వివరాలపై స్పష్టత రాదు. ప్రక్రియ ముగించదల్చుకున్న తేదీని గమనిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి తుది గణాంకాలు వెల్లడికావొచ్చని తెలుస్తోంది. కనుక ప్రస్తుత లోక్‌సభ గడువు ముగిసేలోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండకపోవచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి జనగణనతోపాటు కులగణన కూడా వుండబోతోంది. రాజకీయంగా, సామాజికంగా సంచలనం కలిగించగల కులగణన స్వరూప స్వభావాలేమిటో తెలియాలన్నా నోటిఫికేషన్ వచ్చేవరకూ ఆగాల్సిందే. జనగణన రెండు దశల్లో వుంటుంది. మంచుకురిసే ప్రాంతాలు మినహా దేశంలో మిగిలినచోట్ల వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో తొలి దశ ఉంటుంది. అందులో నివాస గృహాలు, వాటి యాజమాన్య వివరాలు, నివాసం వుండేవారి సంఖ్య, వారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో, ఏయే వాహనాలున్నాయో లెక్కేస్తారు. రెండో దశలో ఇంటి యజమాని పేరు, ఆయన భార్యాపిల్లలు, విద్యార్హతలు, ఉద్యోగ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కులమతాలు వగైరాలు తెలుసుకుంటారు.


ప్రభుత్వాలకు డేటా ప్రాణప్రదమైనది. ఏ విధానం రూపొందించాలన్నా, ఏ పథకం ప్రవేశపెట్టాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి లబ్ధిదారులెందరు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఎందరిపై పడుతుంది వగైరా అంశాలన్నీ అవసరమవుతాయి. దేశంలో పట్టణీకరణ విస్తృతి, స్త్రీ పురుష నిష్పత్తి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వలసలు, నివాసగృహాల తీరుతెన్నులు వగైరాలన్నీ జనగణనలోనే వెల్లడవుతాయి. మహిళలకు అవసరమైన పథకాలకూ, దారిద్ర్య నిర్మూలన పథకాల రూపకల్పనకూ, గృహనిర్మాణం, ఉపాధి హామీ పథకం వంటివి ఎక్కడెక్కడ అవసరమో తేల్చడానికి జనగణనే ఆధారం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ సంపూర్ణ ముఖచిత్రం ఈ జనగణన ద్వారా ఆవిష్కృతమవుతుంది. ఆఖరుగా 2011లో జనగణన జరిగింది గనుక 2021లో వాస్తవంగా తదుపరి జనగణన వుండాలి. అది మొదలుకాబోతోందని 2019 డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది కూడా. ఆ ప్రక్రియ తొలి దశ 2020లో మొదలయ్యేలోగానే కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జనగణన కాస్తా మూలనబడింది. ఆ తర్వాతైనా దాన్ని ప్రారంభించాలన్న ఆసక్తి కేంద్రంలో ఎందుకనో కనబడలేదు. కారణాలేమిటో కూడా చెప్పలేదు. కరోనా ప్రభావం తగ్గాక ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి 143 దేశాలు యుద్ధప్రాతిపదికన జనగణన పూర్తిచేశాయి. మనతోసహా 44 దేశాలు మాత్రమే దానికి దూరంగా వున్నాయి. కేంద్ర హోంశాఖ ప్రతినిధి చెప్పినట్టు అప్పుడు జనగణన పూర్తయిన దేశాల్లో లభ్యమైన డేటా నాణ్యమైనది, సమగ్రమైనదీ కాదని తేలివుండొచ్చు. కానీ విధాన నిర్ణయాల రూపకల్పనలో అక్కడి ప్రభుత్వాలకు ఎంతో కొంత పనికొచ్చింది. అసలు లేనిదానికన్నా ఇది మేలే. మన వరకూ చూస్తే జనగణన ఆలస్యం వల్ల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు వంటి 15 అతి కీలకమైన సర్వేలు నిలిచిపోయాయి. ఫలితంగా పథకాల అమలు చీకట్లో తడుములాటగా మిగిలింది.

దేశంలో చాలామంది, ముఖ్యంగా రాజకీయంగా చురుగ్గా ఉండదల్చుకున్నవారు ఎదురుచూసేది నియోజకవర్గాల పునర్విభజన గురించే. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 543గా నిర్ధారించారు. ఆ తర్వాత పునర్విభజన జోలికెళ్తే సమస్య లెదురవుతాయన్న భయంతో రెండు రాజ్యాంగ సవరణల ద్వారా దాన్నే కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ, తూర్పునున్న హిందీయేతర రాష్ట్రాల్లోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుకావటంతో జనాభా రేటు నియంత్రణలో వుంది. కానీ హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవచూపలేదు. దాంతో అక్కడ జనాభా పెరిగింది. జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ప్రక్రియవుంటుంది కనుక తమ ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయని హిందీయేతర రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2011నాటి జనగణన తుది ఫలితాలు 2013లో వెల్లడయ్యాయి. ఇప్పుడు కూడా అదే సమయంపడితే 2029లోగానీ పూర్తి ఫలితాలు రావు. ఆ తర్వాతే పునర్విభజన ప్రక్రియ ఉంటుందని భావించాలి.

జాప్యం మాటెలావున్నా జనగణన ప్రారంభం కాబోతోందన్న ప్రకటన హర్షించదగ్గది. సాధారణ ప్రజానీకానికి జనగణనపై పెద్దగా ఆసక్తివుండదు. కానీ విధాన నిర్ణేతలూ, విశ్లేషకులూ దీన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. ఎందుకంటే అన్ని రకాల సర్వేలకూ ఇదే ప్రాతిపదిక. నేతలూ, పార్టీలూ సరేసరి. ఎవరినుద్దేశించి ఎలాంటి పథకాలు రూపొందించాలో, ఏ సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించాలో నిర్ణయించుకోవటానికి జనగణన తోడ్పడుతుంది. ఈ ప్రక్రియకు అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం, పారదర్శకతకు చోటీయటం అవసరం. ఇక 1931 తర్వాత తొలిసారి కులగణన జరుగుతున్నందువల్ల వివాదాలు తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాలి.

కలసి నడిస్తే... కట్టడి చేయొచ్చు!

అభిప్రాయం


రాజ్‌నాథ్ సింగ్

మానవాళి ఎదుర్కొంటున్న పెను విపత్తు ఉగ్రవాదం. ఇది నాగరిక సమాజపు అత్యున్నత విలువలకు మాయని మచ్చ. విప్లవం, బలిదానం, హింసను గొప్పగా చేసి చెప్పడం లాంటి తప్పుడు భావనలు ఉగ్రవాదం పెచ్చరిల్లడానికి ప్రాతిపదికలవుతున్నాయి. 'ఒకరికి స్వాతంత్ర్య యోధుడైనవాడు మరొకరికి ఉగ్రవాది' అన్న వాదన అతి ప్రమాదకరమైన అపోహ. భయమూ, రక్తపాతాలపై నిజమైన స్వతంత్రాన్ని ఎన్నటికీ నిర్మించలేం.

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచుతున్నది భయమే. కానీ, ఆ భయాన్ని వ్యాపింపజేయడంలోనూ ఉగ్రవాదులు విఫలురయ్యారు. 26/11 దాడి, 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఇటీవలి పహల్‌గామ్ దాడి... ఘటన ఏదయినా, భారత్ దృఢంగా నిలబడింది.

ఉగ్రవాదుల దుష్ట పన్నాగం

పాకిస్తాన్ నుంచి ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా మనం బాధితులం. పర్యాటకులను వారి మతమేమిటో అడిగి మరీ చంపేయడాన్ని బట్టి ఉగ్రవాదుల పన్నాగం స్పష్టమవుతోంది. దేశ ఐక్యతకు ముప్పు కలిగించాలన్న దురుద్దేశంతో, వివిధ విశ్వాసాలకు చెందిన పలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై పాక్ దాడికి తెగబడటం కూడా ఇలాంటి చర్యే.

ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఏ మతమూ ఆమోదించదు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా మతాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ ఆటవిక చర్యలకు సమర్థింపుగా దాన్ని వాడుకుంటున్నారు. ఈ మత దుర్వినియోగం ప్రమాదవశాత్తు జరిగినదో, లేదా హఠాత్పరిణామమో కాదు, ఇది ఉద్దేశపూర్వక పన్నాగం. దురాగతాలకు తప్పుడు సమర్థనలను చెప్పుకునే కుటిల వ్యూహం.

ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న విధానాన్ని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలూ, చర్చలూ ఒకేసారి సాధ్యం కావు. భవిష్యత్తులో పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలయినా ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తించిన హాఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలి.

పాక్ మూల్యం చెల్లించాలి!

మనం చాలాకాలంగా దీర్ఘకాలిక దృక్పథంతో, సమర్థమైన వ్యూహాలను అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై ప్రతిస్పందించాం. మన సాయుధ దళాలకు గతంలో రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతి ఉండేది. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలాకోట్ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ (2025)లతో పాక్‌లోని ఉగ్రవాదులు, ఉగ్రవాద సూత్రధారుల పట్ల తన వైఖరిలో భారత్ సమూల మార్పులు చేసింది. నైతిక, రాజకీయ అసమ్మతితోపాటు కేవలం రక్షణాత్మక వైఖరి ఇక సరిపోదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏ ఉగ్ర వాద చర్యనైనా ఇకపై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. భారత్‌పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఉగ్రవాదులకూ తేడా లేదనే భావిస్తూ దీటుగా బదులిస్తాం. పాక్ తన గడ్డపై ఉగ్రవాదులను నిలువరించలేకపోతే, ఆ అసమర్థతకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.



ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతను నిరోధించడంపై న్యూఢిల్లీలో నిర్వహించిన 'నో మనీ ఫర్ టెర్రర్' మూడో మంత్రివర్గ సదస్సులో ప్రధాని మోదీ, ''ఒక్క దాడినీ తేలిగ్గా తీసుకోం, ఒక్క ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణిస్తాం. కాబట్టి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే వరకు మేము విశ్రమించబోం'' అని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మనం కట్టుబడి ఉన్నామని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ప్రపంచానికి చాటాయి. స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను మనం లక్ష్యంగా చేసుకున్నాం.

ఉగ్రవాదులపై సైనిక చర్య ఆవశ్యకమనీ, కానీ అదొక్కటే సరిపోదనీ మనకు తెలుసు. పాక్ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగిస్తుండటంతో... ఆ దేశాన్ని దౌత్యపరంగానూ, ఆర్థికంగానూ ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడాన్ని పూర్తిగా మానేసే వరకూ, ఆ దిశగా విశ్వసనీయతను పొందే వరకూ సింధూ జలాల ఒప్పందాన్ని మనం 'నిలిపివేశాం'. ఈ నిర్ణయం పాక్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశం తన 1.6 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి 80%, మొత్తం నీటి వినియోగంలో 93% సింధూనది వ్యవస్థపైనే ఆధారపడుతుంది. అలాగే 23.7 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉండగా, పాక్ జీడీపీలో నాలుగో వంతుకు ఇదే దోహదపడుతోంది.

ఐదు కీలక చర్యలు!

ఉగ్రవాదం కేవలం భారత్ సమస్యే కాదు, ఇది ప్రపంచ సమస్య. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ (జీటీఐ) ప్రకారం- ఉగ్రవాద సంఘటనలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగింది. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్వీర్యం చేయడానికీ, రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందించడానికీ మనం సమష్టిగా ముందుకు సాగాలి. సూత్రప్రాయమైన, సమగ్రమైన, స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని మనం అవలంబించాలి. ఈ దిశగా అయిదు కీలక చర్యలు తీసుకోవాలి.

మొదటిది: 'ఉగ్రవాదం' పదాన్ని నిర్వచించడం. ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. భారత్ ప్రతిపాదన ఆధారంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన 'అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒడంబడిక'లో ఉగ్రవాద నిర్వచనం విషయంలో అతి సమీపంగా వచ్చాం. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరాటాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విచారణకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.

- ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరాటాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.
- తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే – అది సమష్టి బాధ్యతను బలహీన పరుస్తుంది.

రెండోది: ఉగ్రవాద సంస్థలవే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల ఆర్థిక వనరులను కూడా స్తంభింపజేయాలి. పాక్‌కు ఇచ్చే నిధులు సైనిక-ఉగ్రవాద చర్యలు రెండింటితో ప్రపంచాన్ని అస్థిరపరచడానికే దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ తిరిగి గ్రే లిస్టులో చేర్చాల్సిన అవసరముంది.

మూడోది: పాకిస్తాన్‌లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులు ఒకే నాణేనికి రెండు పార్శ్వాల వంటివని తెలిసిన విషయమే. ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, సైనికాధికారులు యూనిఫామ్‌లో హాజరు కావడం దీన్ని మరింతగా తేటతెల్లం చేస్తోంది. పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతికి చేరే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ తీవ్రమైన ప్రమాదాన్ని గుర్తించి, పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఉంచాలి.

నాలుగోది: తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే- అది సమష్టి బాధ్యతను బలహీనపరుస్తుంది. అటువంటి చర్యలకు అది వ్యూహాత్మకమైన సమర్థింపునూ అందిస్తుంది.

అయిదోది: కృత్రిమ మేధ, అటానమస్ సిస్టమ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తున్న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు ప్రపంచమంతటికీ ప్రమాదకరమే. ఈ ముప్పులను అధిగమించడం కోసం అంతర్జాతీయ సహకారం అత్యావశ్యం.

9/11 దాడుల అనంతరం, ''ఉగ్రవాదానికి సంబంధించి ఏ సైద్ధాంతిక, రాజకీయ లేదా మతపరమైన సమర్థననైనా మనం దృఢంగా ఖండించాలి'' అని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా సరే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పానికి భారత్ స్థిరంగా కట్టుబడి ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో కలిసి రావాలని కోరుతున్నాం.

వ్యాసకర్త భారత రక్షణ మంత్రి

సోషల్ మీడియా

వాళ్ళే బలిపశువులా?



అర్థంలేని విజయ యాత్రకు నిస్సంశయంగా అనుమతిని నిరాకరించిన అధికారులు బెంగళూరు పోలీసులు మాత్రమే! ఆర్సీబీ, కేఎస్‌సీఏ మళ్లీ మళ్లీ అనుమతి కోరడంతో, కర్ణాటక ప్రభుత్వం తమ పోలీసులను పట్టించుకోకుండా అనుమతించినట్టుంది. కానీ ఇప్పుడేమో ఆ పోలీసుల్నే సస్పెండ్ చేశారు.

– రుపికా పార్దీకర్, జర్నలిస్ట్

నాయకులదే బాధ్యత



ఉమ్మడిగా కర్ణాటక పాలక రాజకీయ నాయకులు, క్రికెట్ నిర్వాహకులు బుధవారం నాటి తొక్కిసలాట విషాదానికి బాధ్యులు. అవతలివారి ఘనతకు తాము పేరు కొట్టేయాలనే యావ, దురాశ దీనికంతటికీ కారణమయ్యాయి.

– రామచంద్ర గుహ, చరిత్రకారుడు

అదే ముఖ్యమా?



హంగరీకి వ్యతిరేకంగా ఉన్న యూరోపియన్ యూనియన్ న్యాయస్థానపు తాజా అభిప్రాయం సిగ్గుచేటు! చూస్తుంటే – చిన్నారుల హక్కులను కాపాడటం కన్నా, లైంగిక ప్రాపగాండా పట్ల భావస్వేచ్ఛే బ్రస్సెలియన్స్ (బెల్జియం, కోర్టుకెక్కిన దేశం)కు అధిక ప్రాధాన్యంలా ఉంది. ఇది పిచ్చితనం! (హంగరీ విధానం ఎల్జీబీటీక్యూ ప్లస్ పట్ల వ్యతిరేకంగా ఉందని ఈయూ న్యాయవాది అన్నారు.)

– అర్బాన్ విక్టర్, హంగరీ ప్రధాని

ఆపితే నయం!



నూతన పరిణామాల నేపథ్యంలో, 'స్టార్ లింక్' లైసెన్స్‌కు ఇచ్చిన సమ్మతి విషయంలో భారత ప్రభుత్వం పునరాలోచిస్తుందని అనుకుంటున్నా. భారత భద్రతా దృక్కోణంలో ఇది చాలా ప్రాముఖ్యం కలిగినది.

– ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు

కోల్పోయిన స్నేహం



ఒక్కటైతే నిజం. ఎలాన్ మస్క్‌ను మించిన విధేయుడు, నమ్మకస్థుడు, నిష్కపటి అయిన స్నేహితుడు ఇంకెవరూ ట్రంప్‌కు దొరకరు.

– హసన్ సజ్వానీ, వ్యాఖ్యాత

ఇన్ బాక్స్

పాసైనా... రాని చదువు!

నేడు ప్రపంచవ్యాప్తంగా దిగువ, మధ్యాదాయ దేశాల పాఠశాల విద్యా వ్యవస్థలు తీవ్రమైన అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భాష, గణితాలలో కనీస పునాది నైపుణ్యాలు లేకుండా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారు. పదేళ్ల వయస్సు గల పిల్లలు తాము అభ్యసిస్తున్న మాధ్యమంలో భాషకు సంబంధించిన ఒక చిన్న పేరాగ్రాఫ్‌ను అర్థవంతంగా చదవలేని అశక్తతను అభ్యసన పేదరికంగా పరిగణిస్తారు. వివిధ దేశాలలో నెలకొని ఉన్న అభ్యసన సంక్షోభ స్థాయిని అంచనా వేసేందుకు ప్రపంచ బ్యాంకు, యునెస్కో గణాంకాల విభాగం సంయుక్తంగా ప్రస్తావించిన సూచికే ఈ అభ్యసన పేదరికం.


భారత్‌లో కోవిడ్‌కు ముందు 55%గా ఉన్న అభ్యసన పేదరికం నేడు 70%కి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనా. 'అర్థవంతంగా చదవటం'లో వెనుకబాటు విద్యార్థుల భవిష్యత్ అభ్యసనాన్నీ, వారి ఉపాధి అవకాశాలనూ బలహీన పరుస్తాయి. మూలధన అభివృద్ధికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆటంకం ఏర్పడుతుంది. అభ్యసన పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద, బలహీన వర్గాలవారు. భారత్‌లో నెలకొని ఉన్న బోధనా సంక్షోభం కారణంగానే ఈ పరిస్థితి.

తమిళనాడు ప్రభుత్వం ప్రాథమిక స్థాయి విద్యార్థుల పునాది నైపుణ్యాల పెంపుకు అమలు పరిచిన 'ఇల్లం తేడి కల్వి' (ఇంటి ముంగిటే విద్య) వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ మంత్రి ఒకరు ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో ఏడవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు బడికి ప్రయాణించే సమయాన్ని తగ్గించడానికి అందచేసిన 600కు పైగా సైకిళ్ళు, విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచాయి. పదవ తరగతి ఫలితాలలో మెరుగైన ఉత్తీర్ణతా శాతానికి కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి అమలు పరిచిన 'నాడు-నేడు' కార్యక్రమం, పాఠశాలల స్థాయిలోని అన్ని తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలు, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపుదలకు అమలు పరిచిన 'అమ్మ ఒడి' కార్యక్రమం, డిజిటల్ టెక్నాలజీ ద్వారా తరగతి గది బోధనా పర్యవేక్షణ వంటివి ఆ రాష్ట్రంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు దోహదపడ్డాయి. సత్ఫలితాలని ఇచ్చిన ఈ కార్యక్రమాలను రాజకీయ నాయకత్వాలకు అతీతంగా కొనసాగించాలి.

– ఏటూరి సోమశేఖర్ శర్మ,
విశ్రాంత జిల్లా విద్యా శాఖాధికారి, ఖమ్మం | 84640 98989

ఇవి రైతాంగ వ్యతిరేక విధానాలు

అభిప్రాయం


బొల్లిముంత సాంబశివరావు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. సేద్యానికి కావాల్సిన సాగు నీరు, నాణ్యమైన విత్తనాల లేమి, పంట రుణాలు – గిట్టుబాటు ధరలు అందకపోవడం, ప్రకృతి సృష్టించే పంట నష్టాలు వంటి సమస్యలు మళ్లీ రైతాంగం కోసం సిద్ధంగా కాచుకొని ఉన్నాయి.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి, జూన్ నాటికి ఏడాది అవుతోంది. ఈ కాలమంతా కూటమి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలనే అమలు జరిపింది. రైతాంగానికి ప్రధానంగా కావాల్సింది సాగు నీరు. ప్రస్తుతం ఏ ఆయకట్టూ చివరి భూమి వరకూ నీరందించే పరిస్థితి లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రూ. 100 నుంచి రూ. 200 కోట్ల ఖర్చుతో పూర్తి అయ్యే పథకాలు ఉన్నాయి. వెలిగొండ, హంద్రీ – నీవా, వంశధార, నాగావళి; గుంటూరు ఛానల్ పొడిగింపు, ఇంకా చిన్న, మధ్య తరహా నీటి పథకాలు ఇటువంటివే. వీటిని పూర్తి చేయలేదు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ప్రధాన కాల్వల్లో నీరు ప్రవహిస్తున్నా, పిల్ల కాలువల నిర్మాణం లేక రైతుల పొలాలకు నీరు చేరటం లేదు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వీటిని 2014 నుంచి 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు చేపట్టలేదు. కారణం పంట కాల్వలు తవ్వరాదు అన్న ప్రపంచ బ్యాంకు షరతు. ఆ భూముల్లో ఆరు తడి పంటలు, ఉద్యానవన పంటలు పండిస్తూ, నీటిని విదేశీ కంపెనీలకు మళ్ళించాలన్నదే ప్రపంచ బ్యాంకు ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఆ నాటి టీడీపీ ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో జీఓ 22 తెచ్చింది.

వెయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నా వీటిని ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం వల్ల మూతపడుతున్నాయి. వరదల వల్ల దెబ్బతిన్న సాగునీరు ప్రాజెక్టుల మరమ్మత్తూ సరిగా పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి ఇరవై ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు కోల్పోయిన ఆదివాసులకు, గిరిజనేతరులకు ఈ నాటికీ నష్ట పరిహారం అందలేదు. రైతులుగా బతికిన వారు కూలీలుగా వలసలు పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయిన టీడీపీ నాయకత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటానికి అంగీకరించింది. ఫలితంగా అదనపు సాగు నీరు సాధ్యం కాదు.



- అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ రైతుకు ఇవ్వలేదు. ఇన్సూ్యరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన వాటాను చెల్లించకపోవటం వలన రైతాంగం పంట నష్ట పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది.

చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంస్థాగత రుణాలు 40% మించి అందటం లేదు. పావలా వడ్డీకే పంట రుణాల పథకం అత్యధిక రైతులకు అందటం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పంట ఖర్చుల కోసం ముందస్తు పెట్టుబడి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని కలుపుకొని ప్రతి సంవత్సరం 13,500 రూపాయలను మూడు విడతలుగా రైతులకు ఇవ్వటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రతి సంవత్సరం 20 వేలు ఇస్తామని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి రైతుకు ఇవ్వలేదు. పంటల బీమా పథకానికి ఇన్సూ్యరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన వాటాను కూటమి ప్రభుత్వం చెల్లించక పోవటం వలన రైతాంగం పంట నష్ట పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది.

కౌలు రైతులు కౌలు భారాలను భరిస్తూ పంటలు పండించినా న్యాయమైన మద్దతు ధరలు లభించక నష్టపోతున్నారు. వారికి 'అన్నదాతా సుఖీభవ', పంట నష్ట పరిహారాలు, పంటల బీమా పరిహారం, సంస్థాగత రుణాలు అందటం లేదు. తాము అధికారంలోకి వస్తే పంట ముందస్తు పెట్టుబడి కౌలు రైతులకు కూడా అందిస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. నేడు చంద్రబాబు ప్రభుత్వం 'అన్నదాతా సుఖీభవ' పథకం కౌలు రైతులకు వర్తించదని ప్రకటించి, కౌలు రైతులను వంచించింది.

తాము అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని, అందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధితో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుంది? రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదు.

చంద్రబాబు సంపదలు సృష్టించటం అబద్ధం. రాష్ట్ర సంపదలను, భూములను మాత్రం దేశ, విదేశీ బడా సంస్థలకు కట్టబెట్టడం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వాలేవీ రైతాంగ సమస్యలు పరిష్కరించే విధానాలు అమలు జరపలేదు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించదు. ఈ వాస్తవాన్ని రైతాంగం గ్రహించి తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి.

వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు | 98859 83526

త్యాగానికి ప్రతీక

మనం బక్రీద్ అని పిలుచుకునే 'ఈదుల్ అజ్‌హా' మహా పర్వదినం, త్యాగానికి, సహనానికి ప్రతీక. ప్రతి సంవత్సరం జుల్ హజ్ మాసంలో జరుపుకొనే ఈ పండుగ, ప్రవక్త ఇబ్రాహీం (అ), ఇస్మాయిల్ (అ)ల అత్యున్నత అంకితభావాన్నీ, దైవం పట్ల వారికున్న విధేయతనూ తెలియజేస్తుంది.

ఈ నెలలో మక్కాలో జరిగే హజ్ యాత్రతో ఈ పండుగకు సంబంధం ఉంది. ఆర్థిక స్తోమత కలిగినవారు హజ్‌కు వెళ్ళగలిగితే, వెళ్ళలేనివారు ఖుర్బానీ ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందగలిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఆనందోత్సవం మాత్రమే కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియ. స్వార్థాన్ని త్యజించడం, అవసరార్థులకు సహాయం చేయడం, దయాభావం కలిగి ఉండడం; సామాజిక, మానవీయ సేవలు అందించడం వంటి విలువలు ఇందులో నిగూఢంగా ప్రతిఫలిస్తాయి. బక్రీద్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, త్యాగంతో కూడిన జీవితం ఎంత గొప్పదో సమాజానికి ఒక సందేశం కూడా! తమ అవసరాలను కొంత మేర నియంత్రించుకొని పేదసాదలతో ఆనందాన్ని పంచుకోవడం ఖుర్బానీని మూడు భాగాలుగా విభజించి ఒక భాగం తమ సొంతానికి, రెండవ భాగం బంధువులకు, మూడవ భాగం పేదసాదలకు ఇస్తారు. ఈ చర్యలో పరోపకారం, ఇతరుల పట్ల మన బాధ్యత, మానవీయ సుగుణం వ్యక్తమవుతాయి.



ఒకరినొకరు పట్టించుకోకుండా, అంటీ ముట్టనట్లు ఉంటున్న ఈ కాలంలో బక్రీద్ మనల్ని ఒక్కటిగా ఉండమని, సమానత్వాన్ని అలవరచుకోమని, అసహనానికి దూరంగా ఉండి సోదరులుగా మానవతా విలువల దిశగా నడవమని పిలుపునిస్తోంది.

ఈ పవిత్ర దినాన మన జీవితాల్లో త్యాగానికి స్థానం ఇవ్వాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తించాలి. పొరుగువాడి ఆకలిని మన ఆకలిగా భావించాలి. అదే నిజమైన ఖుర్బానీ స్ఫూర్తి. ఎందుకంటే, 'మీరు కడుపు నిండా భుజించి, మీ పక్కన ఉన్న పొరుగువారు ఆకలితో గనక ఉన్నట్లయితే మీలో విశ్వాసం గాని, మానవత్వంగాని లేవు' అన్నారు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహివసల్లం.

కనుక ఇరుగు పొరుగు పట్ల, సమాజం పట్ల బాధ్యతను నెరవేరుస్తూ పండుగ జరుపుకొంటే అదీ నిజమైన పండుగరోజు. అదే నిజమైన ఆనందం.

– మదీహా అర్జుమంద్
(నేడు ఈదుల్ అజ్‌హా పర్వదినం)

గ్రహం అనుగ్రహం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, **తిథి:** శు.ద్వాదశి పూర్తి (24 గంటలు), **నక్షత్రం:** చిత్త ఉ.10.07 వరకు, తదుపరి స్వాతి, **వర్జ్యం:** సా.4.20 నుండి 6.06 వరకు, **దుర్ముహూర్తం:** ఉ.6.02 నుండి 7.13 వరకు, **అమృతఘడియలు:** రా.2.57 నుండి 4.44 వరకు; **రాహుకాలం:** ఉ.9.00 నుండి 10.30 వరకు, **యమగండం:** ప.1.30 నుండి 3.00 వరకు, **సూర్యోదయం:** 5.28, **సూర్యాస్తమయం:** 6.28.

క్లుప్తంగా...

మాజీ ఎంపీ, 'చల్లపల్లి' అంకినీడు ప్రసాద్ కన్నుమూత


ప్రసాద్ బహదూర్ (ఫైల్)

చల్లపల్లి: శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ (చల్లపల్లి రాజా) కుమారుడు అంకినీడు ప్రసాద్ బహదూర్(86) అనారోగ్యంతో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని తన స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు. చల్లపల్లి రాజాకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు మల్లికార్జున ప్రసాద్ గతంలోనే కన్నుమూయగా ఇప్పుడు రెండవ కుమారుడు అంకినీడుప్రసాద్ కాలం చేశారు. అంకినీడు ప్రసాద్ 1967–72 కాలంలో మచిలీపట్నం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరులో ఉంటున్నారు. తరచూ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ప్యాలెస్‌లో ఉండి వెళ్తుంటారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలైన మోపిదేవి, పెదకళ్లేపల్లి, శ్రీకాకుళం ఆలయాలకు ట్రస్టీగా ఉన్నారు. చల్లపల్లిలోని శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ (ఎస్‌ఆర్‌వైఎస్‌పీ) కళాశాలకు ప్రస్తుతం కరెస్పాండెంటుగా కొనసాగుతున్నారు. అంకినీడు ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ప్రసాద్ భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నానికి చల్లపల్లికి తీసుకువచ్చి ఎస్‌ఆర్‌వైఎస్‌పీ కళాశాలలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. రాత్రికి మచిలీపట్నం వద్ద గల శివగంగకు తీసుకెళ్లి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

వీఆర్‌ఏలు పోరాటానికి సిద్ధమవ్వాలి

మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు



మాట్లాడుతున్న కేఎస్ లక్ష్మణరావు

సత్తెనపల్లి: వీఆర్‌ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం 4వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ సభల్లో లక్ష్మణరావు మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వీఆర్‌ఏలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని.. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేయాలని, డీఏను జీతంలో కలపాలని, ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్‌మెన్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ పోస్టుల భర్తీలో 70 శాతం వీఆర్‌ఏలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(గ్రామ సేవకుల సంఘం) అధ్యక్షుడిగా షేక్ బందగీ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా కె.ఉమామహేశ్వరరావు, కోశాధికారిగా రవి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గట్టు వెంకన్న, టి.త్రినాథరావు, ఉపాధ్యక్షులుగా కృష్ణారావు, సుబ్బన్న, సుబ్బారావు, లచ్చన్న, షేక్ మొగలాబీ, కార్యదర్శులుగా షేక్ రహిమాన్, నాగేంద్ర, శేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య


రామాంజనేయులు (ఫైల్)

కూడేరు: పంటల సాగుకు చేసిన అప్పులు అధికమవడంతో వాటిని తీర్చే మార్గం కానరాక అనంతపురం జిల్లా కూడేరు మండం లోని కొర్రకోడుకు చెందిన రైతు బోయ రామాంజనేయులు (48) శుక్రవారం వేకువజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయ రామాంజనేయులుకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతనికి ఐదు ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్లుగా పొలంలో వేరుశనగ, ఇతర పంటలు సాగు చేస్తూ వచ్చాడు. దిగుబడులు అంతంత మాత్రంగా రావడం, ధరలు లేక పెట్టుబడి కూడా దక్కలేదు. నాలుగైదు బోర్లు వేయించాడు. దీంతో పంటల పెట్టుబడులకు, బోర్లకు చేసిన అప్పులు అధికమయ్యాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తహసీల్దార్‌పై కత్తితో దాడి

అయినవిల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి తహసీల్దార్ సీహెచ్ నాగలక్ష్మమ్మపై శుక్రవారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడం కలకలం సృష్టించింది. అయినవిల్లి మండలం తొత్తరమూడి జోగివారిపాలేనికి చెందిన మీసాల సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్ సీహెచ్ నాగలక్ష్మమ్మను కలసిన అతడు తన చేతిలో ఉన్న చేతి సంచితో మొదట ఆమెపై దాడి చేశాడు. అనంతరం చేతి సంచిలో ఉన్న కత్తితో ఆమెను గాయపరిచాడు.

ధోకా బాబూ..!

ముస్లింలకు ఇచ్చిన హామీల అమలెప్పుడు?

- నూర్ బాషా కార్పొరేషన్ ఊసేదీ?
- రూ.వంద కోట్ల కేటాయింపెక్కడ?
- 50ఏళ్లకే పెన్షనేదీ?
- మసీదు, ఖబరస్తాన్‌కు స్థలాలెక్కడ?
- ఏడాది పాలనలో ఎదురు చూపులే గతి!
- కూటమి సర్కార్ తీరుపై ముస్లింల ధ్వజం



రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేయకుండా సాచివేత ధోరణి అవలంబిస్తోంది. ఏడాదిగా హామీల అమలు కోసం నిరీక్షించిన ముస్లింలు ఇప్పుడు హామీల అమలెప్పుడు బాబూ అంటూ గళమెత్తుతున్నారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా తోఫా కూడా అందించని కూటమి సర్కారు తాజాగా బక్రీద్(శనివారం) నాటికి కూడా హామీల అమలుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలోను ఇదే మాదిరిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయాన్ని ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నవి, సభల్లో ప్రకటించిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. **–సాక్షి, అమరావతి**

ఏడాదైనా అమలు కాని ముస్లింలకు ఇచ్చిన హామీలివే..

ముస్లిం మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్

ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయింపు	విజయవాడ సమీపంలో హజ్‌హౌస్ నిర్మాణం	నూర్‌బాషా కార్పొరేషన్ ఏర్పాటు, ఏటా రూ.వంద కోట్ల కేటాయింపు

మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు

ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం బకాయిలతోసహా పూర్తిగా అందించే చర్యలు
(వీటిని ఏడాదికి చెల్లిస్తున్నట్టు జీఓ ఇచ్చి 9నెలలకు సర్కారు సరిపెట్టింది. ఇంకా ఆరునెలలకు చెల్లించాల్సి ఉంది.)

అర్హత ఉన్న ఇమామ్‌లు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం	మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఆర్థిక సాయం

హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష
(గత ప్రభుత్వం విడుదల చేసిన దబ్బులూ 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి చెల్లించకపోగా ఈ ఏడాది వెళ్లిన కూడా ఒక్క పైసా విదల్చలేదు.)

జగన్ హయాంలో రూ.20,863కోట్ల లబ్ధి



ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 51,00,771 మందికి రూ.20,863.40కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలకు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంచి ఆదుకున్నారు. ఆదాయంలేని మసీదుకు రూ.5వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా దాని ఊసే ఎత్తడం లేదు. వడ్డీలేని రుణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లేసిన ముస్లింలు మరోసారి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు.

–షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

మైనారిటీలపై కూటమి ప్రభుత్వం వివక్ష



రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ఆదరిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. రాష్ట్రంలో నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రూ.వంద కోట్లు కేటాయిస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు.

–షేక్ దస్తగిరి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై కూటమి సర్కారు నిర్లక్ష్యం



ఆంధ్రప్రదేశ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ విద్యా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కలల్ని చిదిమేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించినా దానిలో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నా విదేశీ విద్యా పథకానికి నోటిఫికేషన్ వెలువడకపోవడం వల్ల విద్యార్థులు అడ్మిషన్, వీసా ప్రక్రియల్ని కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు.

–షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్

82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత


శ్రీబాలాజీ మోడరన్ రైస్ మిల్లులో అధికారులు

తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం రాత్రి రెండు రైస్ మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 82.468 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఆనందపురం తహసీల్దార్ శ్యాంప్రసాద్, సీఎస్‌డీటీ శ్రీనివాసరావు జరిపిన తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగాయి. శ్రీబాలాజీ మోడరన్ రైస్ మిల్లు నుంచి 50.800 టన్నులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ముద్రతో రీప్రాసెస్ చేసి బయటకు తరలించిన బియ్యానికి సంబంధించి 388 గోనె పట్టాలు, అశోక్ లే ల్యాండ్ లారీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సాయి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నుంచి 31.668 టన్నుల బియ్యంతో పాటు 1,252 ఖాళీ గోనె సంచులు, మహీంద్రా బొలేరో వ్యాన్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి, పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించినట్టు తహసీల్దార్ తెలిపారు. ఈ రెండు మిల్లుల యజమానులు చెన్నా రాజేష్, రామారావులపై 6ఏ కేసుతో పాటు 7 బీఎన్ఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

1,400కిలోల పీడీఎస్ రైస్ సీజ్

పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. ఆటో నుంచి 1,400 కిలోల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలో గాజువాక నుంచి సబ్బవరం రైస్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దువ్వాడ చెక్ పోస్టు వద్ద పోలీసులు పీడీఎస్ రైస్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

మద్యం మైకంలో ప్రాణం తీశారు

సెల్‌ఫోన్ పగిలిపోవడంతో మొదలైన గొడవ | వ్యక్తిపై బండరాయితో కొట్టి చంపిన ఐదుగురు యువకులు


చిన్నబ్బులు (ఫైల్)

మధురపూడి (కోరుకొండ)/రాజమహేంద్రవరం రూరల్: మద్యం మహమ్మారి ఓ దారుణ హత్యకు దారి తీసింది. మద్యం మత్తులో 18 నుంచి 22 ఏళ్ల లోపు వయసున్న ఐదుగురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు(కాసులు) (31), రాజమహేంద్రవరానికి చెందిన వీరబాబు, గణేశ్, దుర్గాసాయి గోదావరి గట్టున ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లి మందు తాగారు. బండిలో పెట్రోలు అయిపోవడంతో దుర్గాసాయి, అక్కడే ఉన్న చిన్నబ్బులు మేనల్లుడు వివేక్‌ను పెట్రోల్ కోసం బంక్ వద్దకు వీరబాబు పంపించాడు. పెట్రోల్‌కయ్యే సొమ్మును ఫోన్ పేలో చెల్లించమని వీరబాబు తన సెల్‌ఫోన్‌ను దుర్గాసాయికి ఇచ్చాడు. ఈ లోపు సెల్‌ఫోన్ దుర్గాసాయి చేతిలో నుంచి కింద పడి పగిలిపోయింది. సెల్‌ఫోన్ పడిపోయిందని చెప్పవద్దని వివేక్‌ను దుర్గాసాయి కోరాడు. పెట్రోల్ పోయించుకొని వీరు వీరబాబు వద్దకు వచ్చి సెల్ ఫోన్ అందించారు. పగిలిన సెల్‌ఫోన్ చూసి వీరబాబు ప్రశ్నించగా, వివేక్ పగలగొట్టేశాడని దుర్గాసాయి తెలిపాడు. దీంతో వీరబాబు వివేక్‌ను మద్యం సీసాతో కొట్టాడు. అక్కడే ఉన్న చిన్నబ్బులు (కాసులు) నా మేనల్లుడినే కొడతావా అంటూ వీరబాబుతో గొడవ పడ్డాడు. అనంతరం కాసులు, వీరబాబు, గణేశ్, దుర్గాసాయి కాతేరు బ్రాందీషాపు వద్దకు చేరుకున్నారు. కాసేపటికి వీరబాబు స్నేహితులు శ్రీనివాసరెడ్డి, తరుణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆరుగురు కాతేరు బ్రిడ్జి మీదుగా నిడిగట్ల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ చిన్నబ్బులుతో ఐదుగురు యువకులూ గొడవపడి పెద్దబండరాయితో అతని తలపై మోది, బ్లేడుతో గొంతు కోసి హత్యచేశారు. భర్త కనిపించడం లేదంటూ చిన్నబ్బులు భార్య మల్లిక గురువారం రాత్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఉదయం నిడిగట్ల గ్రామంలో గుర్తుతెలియని మృతదేహం ఉందని వీఆర్‌వో ఇచ్చిన సమాచారం మేరకు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చనిపోయింది చిన్నబ్బులుగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పరిశీలించారు.

చేబ్రోలు శ్రీను ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

విజయవాడలీగల్: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు చేబ్రోలు శ్రీను ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి కె.సీతారామ కృష్ణారావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.

మధుసూదన్‌రావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత

కావలి (జలదంకి): పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్‌రావు కుటుంబానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ రూ.50 లక్షల చెక్కును శుక్రవారం అందించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా చెక్కు అందించినట్లు మంత్రి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 8వ తరగతి చదువుతున్న మధుసూదన్ కుమారునికి రూ.22.50 లక్షలు, ఇంటర్ చదువుతున్న కుమార్తెకు రూ.22.50 లక్షలు, మృతుని తల్లిదండ్రులకు రూ.5 లక్షలు అందించారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల: పలువురు ప్రముఖులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందజేశారు.


జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులు


విజయేంద్ర సరస్వతి స్వామీజీ

పెంచలకోనలో ఉప లోకాయుక్త జడ్జి పూజలు

రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని శుక్రవారం ఉప లోకాయుక్త జస్టిస్ రజని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందించి పెంచలకోన క్షేత్రం విశిష్టతను వివరించారు.


పెంచలకోన ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ఉప లోకాయుక్త జస్టిస్ రజని

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు రూ.2.49 కోట్ల 'బ్యాంక్ సొమ్ము' హుష్!

ప్రకాశం జిల్లా, పామూరు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఘటన

పామూరు: ప్రకాశం జిల్లా, పామూరు యాక్సిస్ బ్యాంకు బ్రాంచీలో రూ.2.49 కోట్ల కస్టమర్ల నగదు, డిపాజిట్లు గోల్‌మాల్ అయ్యాయి. ఏడాదిన్నర వ్యవధిలో సాగిన ఈ మోసపూరిత వ్యవహారానికి సంబంధించి మేనేజర్‌గా పనిచేసిన అలవల సుబ్బారావు, అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన బొందల అనిల్‌సింగ్‌లు శుక్రవారం అరెస్టయ్యారు. కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం.. వీరిరువురూ మొత్తం 17 మంది కస్టమర్లకు సంబంధించి రూ.2,48,88,690 సొమ్మును కాజేశారు. 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ మోసపూరిత వ్యవహారం, దాదాపు ఏడాదిన్నర కొనసాగింది. నిందితులు ఇద్దరూ కాసినో, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్‌వంటి వ్యసనాలకు లోనై ఈ డబ్బును దుర్వినియోగం చేశారు. ఎవరైనా బ్యాంకులో నగదు డిపాజిట్‌చేస్తే వారికి డూప్లికేట్ బాండు ఇచ్చేవారు. తమ అకౌంట్‌ను తరచూ పరిశీలించుకోనివారిని టార్గెట్‌చేసి ఈకేవైసీ, ఆధార్ అప్‌డేషన్ పేరుతో పిలిపించి థంబ్ వేయించుకుని వారి నగదు కాజేసేవారు. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో నిందితులు పరారయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మేనేజర్ కమ్మ తిరుపతయ్య పూర్తి విచారణ జరిపి బాధితులు, నష్టపోయిన మొత్తాన్ని నిర్ధారించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

శ్రీసిటీని సందర్శించిన పీఠాధిపతి విశ్వ వల్లభ తీర్థస్వామి



శ్రీసిటీ(సత్యవేడు): కర్ణాటకలోని ఉడిపి అష్ట మఠాల్లో ఒకటైన సోడే వాదిరాజ మఠం 36వ పీఠాధిపతి విశ్వ వల్లభ తీర్థ స్వామీజీ శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. తన శిష్య బృందంతో విచ్చేసిన స్వామీజీకి స్థానిక బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, ఉపాధి, పచ్చదనం, పర్యావరణ హిత కార్యక్రమాలను ఆయనకు వివరించారు. శ్రీసిటీ పరిశ్రమల సీఈఓలు, నివాసితుల సమావేశంలో పాల్గొన్న స్వామీజీ, శ్రీసిటీ విశేష అభివృద్ధికి ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృషికి దైవానుగ్రహం కూడా తోడుగా నిలిచిందన్నారు. అనంతరం ఆయన శ్రీసిటీ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నవగ్రహ, రాశి, నక్షత్ర వనాలను ప్రారంభించారు.

కాకినాడలో సైబర్ స్కామర్లు

- అమాయకులకు డబ్బు ఎర వేసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు
- దుబాయ్ కేంద్రంగా కాకినాడ వాసి దందా


బ్యాంకు కిట్లు పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్

కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్‌బుక్, చెక్‌బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభపెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్‌కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్‌లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్‌కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్‌కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్‌ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు.

బ్రాండిక్స్ బస్సు బోల్తా

ఏడుగురికి తీవ్ర గాయాలు - అనకాపల్లి జిల్లాలో ఘటన



యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లాలో బ్రాండిక్స్ పరిశ్రమ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళా ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఏటికొప్పాక, పులపర్తి, కృష్ణాపురం గ్రామాలకు చెందిన మహిళా ఉద్యోగులతో వీఎస్ఎన్ ట్రావెల్స్ బస్సు బ్రాండిక్స్ పరిశ్రమకు బయలుదేరింది. 4.45 గంటల సమయంలో కృష్ణాపురం సమీపంలో స్టీరింగ్‌కు సంబంధించిన సమస్య తలెత్తడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో 30 మంది ఉద్యోగులు బస్సులో ఉండగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ లేదని సీఐటీయూ నాయకులు రొంగలిరాము, చింతకాయల శివాజీ ఆరోపించారు. బ్రాండిక్స్ బస్సులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నా యాజమాన్యం, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కుమారుల ఆస్తి వివాదంలో... ఆగిన తండ్రి గుండె!

అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన

ఓబులవారిపల్లె/చిట్వేలి: అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం జరుగుతుండగా, తట్టుకోలేని తండ్రి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా, చిట్వేలి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుని బంధువుల కథనం ప్రకారం, చిట్వేలికి చెందిన గన్నె పెద్ద వెంకట సుబ్బయ్య (74)కు వెంకట సుబ్బయ్య (ఉపాధ్యాయుడు), జగదీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి వివాహాలు జరిగాయి. చాలా రోజుల క్రితం ఆస్తులు పంచుకుని.. అన్నదమ్ములు విడిపోయారు. పెద్ద కుమారుడు వెంకట సుబ్బయ్య చిట్వేలిలో, చిన్న కుమారుడు జగదీష్ నెల్లూరులో ఉంటున్నారు. పెద్ద కుమారుడు తనను చూసుకునేటట్లు, తదనంతరం దాదాపు కోటి రూపాయల ఆస్తి అతనికి చెందేలా తండ్రి వీలునామా రాశారు. అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వెంకట సుబ్బయ్య తండ్రిని సరిగా చూసుకోకపోగా, ఆయనకు ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయల పింఛన్ డబ్బులు కూడా ఇవ్వాలని పీడించేవాడు. మూడేళ్లుగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తండ్రి నెల్లూరులో ఉన్న చిన్న కుమారుడి వద్ద కొన్నాళ్లుగా ఉంటున్నాడు. ఈ విషయమై చర్చించేందుకు వారిద్దరూ కలిసి చిట్వేలిలోని స్వగృహానికి శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న వివాదాన్ని తట్టుకోలేని వృద్ధుడు పెద్ద వెంకట సుబ్బయ్య ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలి, అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. పెద్ద వెంకటసుబ్బయ్య గుండెపోటుతోనే మరణించాడని విచారణలో స్పష్టంగా తెలిసిందని సీఐ తెలిపారు.

ఆగస్టు 3న నీట్-పీజీ పరీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: నీట్-పీజీ-2025 పరీక్ష తేదీ మార్పునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్ష జూన్ 15కి బదులుగా ఆగస్టు 3వ తేదీన జరుగనుంది. ఈ ఏడాది నీట్-పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డును సుప్రీంకోర్టు మే 30న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి తగినంత సమయం కావాలని, ఆగస్టు 3న నిర్వహిస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం అంగీకరించింది. ఇకపై గడువు పొడిగింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

కెనడా ప్రధాని కార్నీ ఆహ్వానం

జీ7 భేటీకి వెళ్లనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కెనడాలో ఈ నెల 15-17 తేదీల్లో జరిగే ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతల జీ7 శిఖరాగ్రానికి వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. జీ7 భేటీకి రావాలంటూ ఆయన ఇచ్చిన ఆహ్వానంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. 'కెనడా ప్రధాని కార్నే నుంచి ఫోన్ కాల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నేను అభినందించాను. జీ7 భేటీకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపాను'అని మోదీ అనంతరం 'ఎక్స్'లో పేర్కొన్నారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే జీ7 భేటీకి మోదీని ఆహ్వానించడం ఆలస్యం కావడంతో ఆయన వెళ్లకపోవచ్చనే వార్తలు వచ్చాయి.

వచ్చే ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించింది. 2026 ఏప్రిల్ 15వ తేదీలోగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రధాన రాజకీయ పార్టీలు డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న వేళ కొత్త తేదీని ప్రకటించడం గమనార్హం. సవివర ఎన్నికల రోడ్ మ్యాప్‌ను ఎన్నికల కమిషన్ త్వరలోనే నిర్ణయిస్తుందని యూనుస్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ప్రజా ఉద్యమం నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం గద్దెదిగడం తెల్సిందే. దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమనే ప్రధాన బాధ్యతతో అనంతరం యూనుస్(84) సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.

మానవత్వంపై పాక్ దాడి

మత ఘర్షణలు సృష్టించాలన్నదే పొరుగు దేశం లక్ష్యం

- జమ్మూకశ్మీర్ ప్రజల నోటి వద్ద ముద్ద లాగేసుకోవాలని కుట్ర చేశారు
- ప్రధానమంత్రి మోదీ ఆగ్రహం
- జమ్మూకశ్మీర్‌లో రూ. 46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
- రెండు కీలక వంతెనలు ప్రారంభించిన మోదీ



కాత్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవత్వంపై, కశ్మీర్ గుర్తింపుపై దాడి చేసిందని నిప్పులు చెరిగారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కశ్మీర్ ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని కాత్రాలో పర్యటించారు. రూ.46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వేలింక్(యూఎస్‌బీఆర్‌ఎల్) ప్రాజెక్టులో భాగమైన చినాబ్ రైల్వే బ్రిడ్జితోపాటు అంజి వంతెన ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూని చినాబ్ బ్రిడ్జిపై కాసేపు నడిచారు. అనంతరం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. చినాబ్, అంజి వంతెనలపై వందేభారత్ రైలులో ప్రయాణించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కాత్రాలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మన పొరుగు దేశం మానవత్వం, సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధికి ముమ్మాటికీ వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదని విమర్శించారు. పర్యాటక రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని నాశనం చేసి, కశ్మీర్ ప్రజల పొట్టకొట్టాలని చూసిందని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..

జమ్మూకశ్మీర్‌లో శాంతి సౌభాగ్యాలు

''రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. జమ్మూకశ్మీర్ ప్రగతిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ పదేపదే కుట్రలు సాగిస్తోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తుండడం పొరుగు దేశానికి కంటగింపుగా మారింది. అందుకే పహల్గాంలో దాడులకు పాల్పడింది. ఇక్కడ పర్యాటక రంగం కుప్పకూలితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. పర్యాటకంపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఆదిల్ హుస్సేన్ షా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొనే ఆ యువకుడు ముష్కరుల దాడిలో బలైపోవడం నన్ను కలచివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పాం. ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు సిగ్గుచేటైన పరాజయమే గుర్తుకొస్తుంది.

బడి పిల్లలపై బాంబు దాడులా?

పహల్గాంలో ఉగ్రవాద దాడి జరగ్గానే వేగంగా స్పందించాం. మనం తీసుకున్న చర్యలను పాకిస్తాన్ సైన్యం గానీ, ఉగ్రవాద ముఠాలు గానీ ఊహించలేకపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలోనే శిథిలాలుగా మార్చేశాం. దశాబ్దాలపాటు నిర్మించుకున్న స్థావరాలను నేలమట్టం చేశాం. మన సైనిక శక్తిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం ఆక్రోశంతో పూంచ్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లో దాడులకు దిగింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలపై బాంబులు విసిరింది. స్కూళ్లు, ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, గురుద్వారాలపై దాడులకు పాల్పడింది. మన దేశంలో ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారు. పాకిస్తాన్ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఆర్థిక సాయం అందిస్తాం. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లిస్తాం.

యువత కలలు సాకారం

జమ్మూకశ్మీర్‌లో ప్రజలు గతంలో ఉగ్రవాదానికి అలవాటు పడిపోయారు. ఎంతో మంది తమ కలలు వదిలేసుకోవాల్సి వచ్చింది. హింసాకాండను అంతా తమ తలరాత అనుకున్నారు. కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ యువత మళ్లీ కలలు కంటున్నారు, వాటిని సాకారం చేసుకుంటున్నారు. జనంతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు, సందడితో వెలిగిపోతున్న షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ సంబర పడుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు 500 నుంచి 1,300కు చేరాయి. పహల్గాం లాంటి దాడులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్మూకశ్మీర్ యువత కలలను ఛిద్రం చేయాలనుకుంటే అంతకంటే ముందు మోదీని ఎదుర్కోవాలన్న సంగతిని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని జమ్మూకశ్మీర్ యువత నిర్ణయించుకున్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు నూతన, సాధికార జమ్మూకశ్మీర్‌కు ప్రతీక. భారత నవశక్తికి ఉదాహరణ. చినాబ్, అంజి వంతెనలు జమ్మూకశ్మీర్ సౌభాగ్యానికి గవాక్షాలుగా నిలుస్తాయి. ఇక్కడి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాళ్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి అని తరచుగా అంటుంటాం. రైల్వే ప్రాజెక్టుతో అది వాస్తవ రూపం దాల్చింది'' అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఆయనకు ప్రమోషన్, నాకు డిమోషన్

జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కోరారు. కాత్రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. గతంలో పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ''2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. కాత్రా రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అప్పట్లో నేను జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా. మోదీ ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో మనోజ్ సిన్హా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎదిగారు. మనోజ్ సిన్హాకు ప్రమోషన్, నాకు డిమోషన్ లభించాయి. నాకు త్వరలో పదోన్నతి కల్పిస్తారని ఆశిస్తున్నా'' అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.



ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా



మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించిన వందేభారత్ రైలు చినాబ్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్న దృశ్యం



జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం ప్రారంభించిన చినాబ్ బ్రిడ్జిపై త్రివర్ణ పతాకం ధరించి నడుస్తున్న మోదీ

ఇంజనీరింగ్ అద్భుతం.. చినాబ్ వంతెన

- జమ్మూకశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లలో ఈ వంతెన నిర్మించారు.
- ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా అని చెప్పొచ్చు. చినాబ్ నదీ గర్భం నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు అధికం.
- చినాబ్ బ్రిడ్జి పొడవు 1.32 కిలోమీటర్లు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను తట్టుకోగలదు. 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి 2002లో అనుమతి లభించింది. 2017లో పనులు మొదలయ్యాయి.
- ఈ వంతెన నిర్మాణం కంటే ముందే 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు, 400 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు.
- చినాబ్ బ్రిడ్జితో జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. దీని జీవిత కాలం 120 ఏళ్లు.

తీగల వంతెన అంజి బ్రిడ్జి

- అంజి వంతెనకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చినాబ్ బ్రిడ్జి తర్వాత ఇది రెండో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి. ఇండియాలో అత్యంత ఎత్తయిన కేబుల్ రైల్వే బ్రిడ్జి ఇదే. నదీ గర్భం నుంచి దీని ఎత్తు 196 మీటర్లు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది.
- చినాబ్‌కు ఉప నది అయిన అంజి నదిపై నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన. నిర్మాణానికి పూర్తిగా ఉక్కు ఉపయోగించారు.
- దీని మొత్తం పొడవు 725 మీటర్లు. ప్రధాన వంతెన పొడవు 473 మీటర్లు. 82 మీటర్ల నుంచి 295 మీటర్ల పొడవైన 96 ఉక్కు తీగలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది.



మరో కరోనా మహమ్మారి!

చైనా గబ్బిలాల్లో హెచ్‌కేయూ5 వైరస్‌లు

- ఇవీ మెర్స్-కోవ్ కుటుంబానికి చెందినవే..
- మ్యుటేషన్‌కు గురైతే ప్రాణాంతకమే
- గుర్తించిన అమెరికా పరిశోధకులు
- ప్రస్తుతానికి మనుషులకు ముప్పు లేదని వెల్లడి

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్-19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్‌లు కరోనా మాదిరిగానే మెర్స్-కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- మెర్స్-కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్‌లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్‌కేయూ5 వైరస్‌లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు.
- హెచ్‌కేయూ5 వైరస్‌ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు.
- సార్స్-కోవ్-2 అనే వైరస్ కోవిడ్-19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్‌కేయూ5 వైరస్‌లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు.
- చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
- హెచ్‌కేయూ5 వైరస్‌ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

పెద్దన్నల పోట్లాట

దుమ్మెత్తిపోసుకుంటున్న మాజీ మిత్రులు

- కొంతకాలంగా ఉప్పునిప్పుగా వ్యవహారం
- 'బ్యూటిఫుల్' బిల్లుతో రచ్చకెక్కిన విభేదాలు
- సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు: మస్క్
- ఎప్‌స్టీన్ ఫైళ్లు బయటపెట్టనిది అందుకే
- ఆ ఉదంతంలో గద్దె దిగడం ఖాయం
- వాన్స్ అధ్యక్షుడవుతారంటూ జోస్యం
- మస్క్‌కు మతి చలించినట్టుంది: ట్రంప్
- కాంట్రాక్టులన్నీ ఆపేస్తానని హెచ్చరిక

వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహ్మాండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్‌ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్‌హౌస్‌ను చివరికి మస్క్‌కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్‌పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది. అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో 'తగ్గేదే లే'అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్‌కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్, దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు. నాసాకు అతి కీలకమైన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ''అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు''అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల 'ఎప్‌స్టీన్ కుంభకోణం'లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్‌గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అలా మొదలైంది...

నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్'ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కల్పించే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కన పెట్టి మస్క్‌పై విరుచుకుపడ్డారు.

ఏమిటీ ఎప్‌స్టీన్ కుంభకోణం?

మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.

మస్క్‌కు ఎదురుదెబ్బలు

విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్‌కు 'బ్యూటిఫుల్' బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్‌కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్‌లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.



ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ''అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్‌స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు''అంటూ ఆరోపించారు. ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టును సమర్థించారు. వాన్స్‌ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్టును రీ పోస్టు చేస్తూ 'అవు'నని కామెంట్ చేశారు. ''ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను'' అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.

మస్క్‌తో మాట్లాడను: ట్రంప్

మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 'బ్యూటిఫుల్ బిల్లు'లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కన్పించకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ''ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను''అని సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ''పాపం మస్క్. అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది'' అంటూ ఎద్దేవా చేశారు. ''బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!''అంటూ గురువారం ట్రూత్ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు.

హార్వర్డ్‌కు విదేశీ విద్యార్థుల బ్యాన్‌పై స్టే

వాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై ఫెడరల్ కోర్టు తాత్కాలిక స్టే విధించారు. ట్రంప్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులపై హార్వర్డ్ యాజమాన్యం బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టును ఆశ్రయించింది. 'హార్వర్డ్‌లో 7 వేల మంది జే1 వీసా దారులు, వారిపై ఆధారపడిన వారు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీకార చర్యలకు వీరంతా పావులుగా మారారు'అని హార్వర్డ్ తన పిటిషన్‌లో పేర్కొంది. కొద్దిగంటల్లోనే జడ్జి అలిసన్ బర్రో..అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుల అమలుపై తక్షణమే తాత్కాలిక స్టే విధిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష భవనం డిమాండ్లకు తలొగ్గలేదనే కారణంతో జారీ చేసిన ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలను తర్వాత వింటానని ఆమె తెలిపారు. హార్వర్డ్‌లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదును ఆపేందుకు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై గతంలో విధించిన తాత్కాలిక స్టేను కూడా బరోస్ ఈ సందర్భంగా పొడిగించారు.

అంబేడ్కర్ కలలు సాకారం: జస్టిస్ గవాయ్



లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని, భారత్‌లో నిమ్నవర్గాల ప్రజలు కూడా అత్యున్నత రాజ్యాంగ పదవులు అధిరోహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్‌లోని చరిత్రాత్మక గ్రేస్ ఇన్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేడ్కర్ బోధించారని గుర్తుచేశారు. బడుగు వర్గాల ప్రజలు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కలలుగన్నారని తెలిపారు. అంబేడ్కర్ కలలు సాకారం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్ సూచించిన దారిలో తాము నడుస్తున్నామని తెలిపారు. తాను దళిత వర్గం నుంచే వచ్చినట్లు జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు. ఇది నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇండియాలో అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు.

డిసెంబర్‌లో డ్రైవర్ రహిత మెట్రో

• ట్రయల్‌రన్ విజయవంతం

సాక్షి, చెన్నై: ఫేజ్–2లో భాగంగా చెన్నైలో పూందమల్లి–పోరూర్ మధ్య డ్రైవర్ రహిత మూడో విడత మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ మార్గంలో డిసెంబర్‌లో రైలు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నామని మెట్రో డైరెక్టర్ సిద్ధిక్ తెలిపారు. 35 కి.మీ వేగంతో శుక్రవారం 9 కి.మీ ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతం చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో డిసెంబర్ నుంచి డ్రైవర్ రహిత మెట్రో సేవలకు కసరత్తులు చేస్తున్నామని సిద్ధిక్ తెలిపారు. ఇదేమార్గంలోని కోడంబాక్కం– టీ.నగర్ మధ్య రెండు నెలల్లో పనులు పూర్తికానున్నట్టు ప్రకటించారు.

న్యూస్‌రీల్

రిటైర్డ్ జడ్జి జనార్దనం మృతి



జనార్దనంకు నివాళులర్పిస్తున్న మంత్రి రాజేంద్రన్

కొరుక్కుపేట: రిటైర్డ్ జడ్జి ఎంఎస్ జనార్దనం మృతిచెందారు. విసయం తెలిసి ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం ప్రకటించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని, గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన అని, కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడిన తరగతులకు 3 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసిన కమిటీకి ఆయన చైర్మన్‌గా సేవలందించారని గుర్తు చేశారు. జనార్దనం మృతి న్యాయ వ్యవస్థకే కాకుండా సామాజిక, న్యాయ రంగంలోని ప్రతిఒక్కరికీ తీరని లోటని సీఎం అన్నారు. పర్యాటకశాఖా మంత్రి రాజేంద్రన్ జనార్దనం పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పట్టుబడితే మూడేళ్ల నిషేధం

సాక్షి, చెన్నై: అక్రమాలకు పాల్పడి వైద్యసీట్లలో చేరి తమకు పట్టుబడే విద్యార్థులపై మూడేళ్ల నిషేధం విధిస్తామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. వైద్య సీట్లు ఇప్పిస్తామని బ్రోకర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు అని సూచించింది. ఇదివరకు నీట్‌లో ఉత్తీర్ణులైనట్టుగా నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అక్రమాలకు పాల్పడి వైద్యసీట్లను దక్కించుకుని చివరకు అధికారులకు పలువురు విద్యార్థులు పట్టుబడ్డ నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలను శుక్రవారం ప్రభుత్వం జారీ చేసింది.

రెండున్నర కోట్లు లక్ష్యం!

• నేడు నేతలతో స్టాలిన్ భేటీ

సాక్షి, చెన్నై: రెండున్నర కోట్ల మంది సభ్యులతో డీఎంకేను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. శనివారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విషయంగా చర్చించనున్నారు. డీఎంకేలో రెండు కోట్ల మంది సభ్యులు ఉన్నారు. పార్టీపరంగా 23 అనుబంధ విభాగాలు ఉండగా ఈ సంఖ్యను తాజాగా 25కు చేర్చారు. పార్టీలో 30 శాతం సభ్యత్వం పెంపునకు ఇప్పటికే స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు. ఇక, దీనిని ఆచరణలో పెట్టే విధంగా పార్టీ సభ్యత్వాన్ని 2.50 కోట్లకు పెంచే దిశగా ఇక ముందడుగు వేయనున్నారు. మళ్లీ అధికారం దిశగా వ్యూహ రచనలో ఉన్న సీఎం స్టాలిన్ పార్టీకి బలమైన సభ్యత్వాన్ని కలిగి ఉండే దిశగా మరికొన్ని నెలల్లో సభ్యత్వ నమోదు, రెన్యూవల్ ప్రక్రియను పూర్తిచేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపు నిచ్చారు. సీఎం స్టాలిన్ ఆళ్వార్‌పేట నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని నియోజకవర్గాల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. నిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి పర్యవేక్షణలో జరిగే ఈ సమావేశం పూర్తిగా సభ్యత్వ నమోదు ప్రక్రియ మీద జరగనుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులతో సీఎం స్టాలిన్ అన్నాఅరివాలయంలో ప్రత్యేకంగా సమావేశం కానుండడంతో పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకున్నట్టైంది.

కుమరిలో పెరిగిన పడవ చార్జీలు

కొరుక్కుపేట: పర్యాటకుల స్వర్గధామం కన్యాకుమారిలో పర్యాటక పడవల చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. చార్జీలు పెంపును వ్యతిరేకిస్తూ పర్యాటక ఔత్సాహికులు నిరసన తెలిపారు. బోటింగ్ చార్జీని రూ.75 నుంచి రూ.100కు పెంచారు. విద్యార్థులకు రాయితీ చార్జీని రూ.30 నుంచి 40కి పెంచారు. ప్రత్యేక చార్జి రూ.300లో మార్పులేదు. ఈ చార్జీల పెంపు గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇటీవల రెండు రాక్‌లను అనుసంధానించడానికి ఒక గాజు వంతెన నిర్మించారు. పర్యాటకులు పడవలో ప్రయాణించి, వివేకానంద రాక్‌పై చేరుకుని అక్కడ దృశ్యాలను చూసిన తర్వాత సముద్రం మధ్యలో ఉన్న గాజు వంతెన గుండా నడిచి తిరువళ్లూరు విగ్రహాన్ని చేరుకుంటారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పడవల రాకపోకలు ప్రారంభమవుతాయి. విద్యార్థుల ఫీజులో రూ.10 పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఆ రుసుమును పరోక్షంగా అమలు చేశారని నిరసిస్తూ ప్రజాసంక్షేమ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

కోలాహలం రథోత్సవం

కొరుక్కుపేట: చెన్నైలోని పురసైవాక్కంలోని గంగాదీశ్వర ఆలయంలో వైకాశీ విశాఖ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర హిందూ దేవదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగి గంగాదీశ్వరుని దర్శించుకున్నారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ కొత్తరథాన్ని రూ.81 లక్షలతో రూపొందించినట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 130 దేవాలయాల్లో 134 కొత్త రథాలను రూ.75 కోట్లతో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

బక్రీద్ ముస్తాబు



దిండుగల్ మసీదు



విద్యుద్దీపాలంకరణలో మదురై మసీదు

• నేడు పండుగ
• మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
• ముస్లింలకు నేతల శుభాకాంక్షలు



సాక్షి, చెన్నై: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శనివారం జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి. బక్రీద్ పురస్కరించుకుని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిభావం మిన్నంటే పండుగ 'రంజాన్' అనంతరం ముస్లింలు జరుపుకునే మరో పండుగ బక్రీద్. ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ మాసంలోనే ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేయడానికి అత్యధికులు ఇష్టపడతారు. ఈ ప్రార్థన కోసం ఇప్పటి నుంచే రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా పలు బృందాలు చెన్నై నుంచి హజ్ యాత్రకు వెళ్లాయి. బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు, ఖుర్బానీ ఇవ్వడం అత్యంత ముఖ్య ఘట్టం. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబీకులు, బంధుమిత్రులు, పేదలకు పంచి పెట్టనున్నారు.

నేడు బక్రీద్

శనివారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో శుక్రవారం నుంచే సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగే జుమా నమాజు అనంతరం బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ముస్లింలు దృష్టిపెట్టారు. కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తిచేశారు. ఖుర్బానీకి గొర్రెల్ని సిద్ధం చేశారు. పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యానీ, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. అలాగే, బక్రీద్ ప్రార్థనలకు రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉదయం ఏడున్నర గంటలు, ఎనిమిది గంటలకు, మరికొన్ని చోట్ల ఎనిమిదిన్నర, తొమ్మిది గంటలకు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు జరిగాయి. ఖుర్బాని నిమిత్తం గొర్రెలు, మేకల వ్యాపారం ఈసారి కూడా కోట్లలో జరిగింది. ఒక్కో మేక, గొర్రె ధర రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పలికింది. తమ స్తోమతకు తగ్గట్టుగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసిన వారు కొందరు అయితే, మరికొందరు కలిసికట్టుగా తలా కొంత మొత్తాన్ని చెల్లించుకుని ఉమ్మడి ఖుర్బానికి ఏర్పాట్లు చేసుకున్నారు.



జోరుగా మేకలు,గొర్రెల కొనుగోలు

నేతల శుభాకాంక్షలు

బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ, త్యాగాన్ని చాటే విధంగా బక్రీద్‌ను జరుపుకునే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాం మతంలో రెండు ప్రధాన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి అని గుర్తుచేస్తూ, ముస్లింలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వ సహకారం, సేవలు, పథకాలను గుర్తుచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, తమిళగ వెట్రి కళగంనేత విజయ్, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.

నీట్ ఫలితాలకు మార్గం సుగమం

• స్టే రద్దు
• మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు

సాక్షి, చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. స్టేను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా గత నెల 4వ తేదీన 2025–26 సంవత్సరానికిగాను వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం నీట్ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తమిళనాడులో 31 జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. చెన్నైలో 41 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయంలో చెన్నైలో అకాల వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా అనేక చోట్ల ఆగింది. కొన్ని సెంటర్లలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. చివరకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది.

విద్యార్థుల పిటిషన్‌తో స్టే

13 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. మే 4 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు చెన్నైలోని కేంద్రియ విద్యాలయ సీఆర్‌పీఎఫ్– ఆవడి పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్టు వివరించారు. జనరేటర్లు లేదా ఇన్వర్టర్లు వంటి బ్యాకప్ సౌకర్యాలు ఆ సెంటర్‌లో లేవని, తక్కువ వెలుతురులో తాము పరీక్ష రాయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే, వర్షపు నీరు పరీక్ష హాలులోకి ప్రవేశించిందని, ఈ కారణంగా తమకు మరింత అంతరాయం కలిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించింది. విద్యార్థుల తరపు వాదనను పరిగణించింది. ఫలితాల విడుదలకు బ్రేక్ వేస్తూ మధ్యంతర స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణను వాయిదా వేశారు. అయితే, మళ్లీ పరీక్షల నిర్వహణకు విద్యార్థులు తరపున వాదనలు తాజాగా కోర్టుకు చేరాయి. అయితే, 22 లక్షల మందికి మళ్లీ పరీక్షల నిర్వహణ అసాధ్యం కావడంతో కేంద్ర ప్రభుత్వం తరపున సమర్పించిన వాదనలను కోర్టు పరిగణించింది. ఫలితాల విడుదలకు విధించిన స్టేను రద్దు చేసింది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఈసందర్భంగా తోసి పుచ్చింది. దీంతో విద్యార్థులకు నిరాశ తప్పలేదు.

త్వరలో అన్నీ సర్దుకుంటాయి!



జీకే మణి

సాక్షి, చెన్నై: పీఎంకేలో నెల కొన్న పరిణామాలన్నీ త్వరలో సర్దుకుంటాయని ఆపార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి అన్నారు. రాందాసును అన్బుమణి కలవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. పీఎంకేలో నెలకొన్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం తైలాపురం గెస్ట్‌హౌస్‌లో పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి రాందాసును అన్బుమణి రాందాసు కలిసి వెళ్లారు. అయితే, అధ్యక్ష పదవిని వదులుకునే పరిస్థితుల్లో అన్బుమణి లేదన్నట్టు తెలిసింది. ఈవిషయంలోనే పార్టీలో వివాదం జరుగుతోంది. అదే సమయంలో రాందాసు సైతం మెట్టు దిగకపోవడంతో ముున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని కేడర్ ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి ఏపీ వేలుతో పాటు పలువురు నేతలు రాందాసుతో భేటీ అయ్యారు. సీనియర్లు అందరూ రాందాసును కలిసి వెళ్తుండడంతో త్వరలో కీలక ప్రకటన వెలువడవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాందాసును కలిసేందుకు వచ్చిన జీకే మణి మీడియాతో మాట్లాడుతూ త్వరలో అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. రాందాసును అన్బుమణి కలవడం శుభపరిణామమని త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందని వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఈనెల 8న మదురైకు వస్తున్న అమిత్‌షాను రాందాసు, అన్బుమణి కలుస్తారా అనే చర్చ పీఎంకేలో ఊపందుకుంది.

పునర్విభజనను వ్యతిరేకిస్తాం



పళనిస్వామి

సాక్షి,చెన్నై: రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్య మీద ప్రభావం పడే విధంగా ఉంటే లోక్‌సభ పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకించేందుకు సిద్ధమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కుట్రలు చేస్తున్నట్టు, ఈ కారణంగా రాష్ట్రంలో అనేక స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని డీఎంకే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ఈ వ్యవహారంలో మౌనం వహిస్తుండడాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే మౌనమేళ అంటూ ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా శుక్రవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పందించారు. నియోజకవర్గ పునర్విభజనలో తమిళనాడు హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఒక వేళ తమిళనాడుకు ఏదేని తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు వెలుగులోకి వస్తే, వ్యతిరేకించే వారిలో తొలివ్యక్తిగా తాను ఉంటానని స్పష్టం చేశారు. తమకు కూటమితో సంబంధం లేదని, తమిళనాడు ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొంటూ, స్టాలిన్ పేర్కొంటున్నట్టుగా ఇక్కడ ఎలాంటి ప్రక్రియ ఇంతవరకు మొదలు కాకపోవడం ఆలోచించ తగ్గ విషయంగా పేర్కొన్నారు. అదిగో పులి..ఇదిగో పులి అని స్టాలిన్ రాజకీయ స్వలాభం కోసం పునర్విభజనను ప్రస్తుతం చేతిలోకి తీసుకున్నారని, తమిళనాడులో లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ, హిందీ వ్యవహారంలో తాము స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నామని అన్నారు.

పోలీసు శాఖకు రూ.54.36 కోట్లు

కొరుక్కుపేట: చెన్నైలోని పోలీస్ శాఖ అభివృద్ధికి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్తర చెన్నై డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ప్రజా భద్రత, పోలీసు శాఖ అభివృద్ధి కోసం రూ.54.36 కోట్లు కేటాయించారు. చెన్నై పోలీసు శాఖ అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చెన్నై మెట్రోపాలిటన్ పోలీసు శాఖ కోసం చెన్నై మెట్రో పాలిటన్ పోలీస్ విభాగానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి ఆమోదం తెలిపింది. ఆమేరకు ఉత్తర చెన్నైలో 45 ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్ కోసం 60 కొత్త ద్విచక్ర వాహనాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురైన వారి పునరావాస కేంద్రాల ఏర్పాటు, పోలీస్ హాస్టళ్ల ఏర్పాటు, కొళత్తూరు పోలీస్‌స్టేషన్‌కు కొత్త భవనం నిర్మాణానికి నిధులను కేటాయించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

జమాబందీలో 1,225 వినతులు

• 190 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

తిరువళ్లూరు: తిరువళ్లూరు తాలుకా పరిధిలో 16 రోజులపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు వచ్చాయి. వాటిలో 190 మంది అర్హులను గుర్తించి వారికి పట్టాలను పంపిణీ చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జమాబందీ ప్రారంభమైంది.

తిరువళ్లూరు తాలుకా పరిధిలో నిర్వహించిన జమాబందీలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ హాజరై వినతులను స్వీకరించారు. మొత్తం 16 రోజులపాటు నిర్వహించిన జమాబందీలో 1,225 వినతులు రాగా వాటిలో 270 వినతులకు పరిష్కారం చూపారు. చివరి రోజైన శుక్రవారం లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి హాజరై సహాయకాలను పంపిణీ చేశారు. తహసీల్దార్ రజనీకాంత్, స్పెషల్ తహసీల్దార్ పరమశివం, డిప్యూటీ తహసీల్దారులు కలైసెల్వి, దినేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉదయకుమార్, సుకన్య, పాన్‌మలర్ గ్రామ నిర్వాహణ అధికారులు భారతి, కృష్ణన్, కుమరన్ సర్వేయర్ హెడ్ ధనశేఖర్, డీఎంకే నేతలు పాన్‌పాండ్యన్, నేతాజీ, ఎత్తిరాజ్ పాల్గొన్నారు.



లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి

రాజ్యసభకు ఆరుగురు!

• నామినేషన్ల దాఖలు
• ఏకగ్రీవమైనట్టే



సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధితో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్న కమలహాసన్



సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళితో కలిసి నామినేషన్ వేస్తున్న సల్మా



పళనిస్వామి సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తున్న ధనపాల్

సాక్షి, చెన్నై: రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు అడుగు పెట్టనున్నారు. ఇందులో ఐదుగురు కొత్తవారు కావడం విశేషం. డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన ఈ అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం స్టాలిన్ సమక్షంలో మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ నామినేషన్ దాఖలు చేశారు.

రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్టైంది. ఈ పదవుల భర్తీకి నామినేషన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి. సుబ్రమణియన్‌కు ఆశావహులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల వీరుడు పద్మరాజన్‌సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే, వీరికి ఎమ్మెల్యేల ప్రతిపాదన మద్దతు లేని దృష్ట్యా, తిరస్కరణకు గురి కావడం తథ్యం. అసెంబ్లీ ఆవరణలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది.

ఆరుగురు ఏకగ్రీవం

ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరిన విషయం తెలిసిందే. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది విల్సన్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను రాజ్యసభ అభ్యర్థులుగా డీఎంకే ఎంపిక చేసింది. అలాగే, తమ కూటమిలోకి మక్కల్ నీది మయ్యం కట్చి నేత కమలహాసన్‌కు అవకాశం కల్పించడంతో ఆయన కూడా తొలిసారిగా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నలుగురు అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావలవన్, సీపీఎం నేత షణ్ముగం, మనిదనేయమక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబూబక్కర్, డీఎంకే ఎంపీ, కోశాధికారి టీఆర్ బాలు, మంత్రి ఏవీ వేలు హాజరయ్యారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం.ధనపాల్ సైతం కొత్త ముఖాలే. పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సమక్షంలో ఈ ఇద్దరు తమ నామినేషన్లు ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమానికి అన్నాడీఎంకే నేతలు కేపీ మునుస్వామి, దిండిగల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్, నత్తం విశ్వనాథన్ హాజరయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ పత్రాలతోపాటు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. ఈ ఆరుగురికి మాత్రమే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న దృష్ట్యా, వీరంతా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువే. శని, ఆది వారాలు సెలవు తర్వాత సోమవారం నామినేషన్లకు చివరి రోజు. ఈనెల 12న ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. అదేరోజున ఏకగ్రీవ ఎంపిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

క్లుప్తంగా

విద్యార్థుల పాత్ర కీలకం

• ఆవడి పోలీస్ కమిషనర్ శంకర్



మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ శంకర్

కొరుక్కుపేట: మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థుల ప్రాత కీలకమని ఆవడి పోలీస్ కమిషనర్ కే శంకర్ అన్నారు. చెన్నై పట్టాభిరామ్‌లోని డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా చేరిన విద్యార్థులకు ఉన్నత విద్య గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించే విద్యార్థి అవగాహన కార్యక్రమంలో శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కళాశాల సంచాలకులు డాక్టర్ ఎస్, రాజేంద్రనాయుడు అతిథిని ఘనంగా సత్కరించారు.

రైతులకు సాంకేతిక తోడ్పాటు

సాక్షి, చెన్నై: రైతులకు ఉత్పాదకత, శ్రేయస్సు లక్ష్యంగా తర్వాత తరం సాంకేతికతను ముందుకు తీసుకొచ్చేందుకు మరింత శక్తివంతంగా ముందుకెళ్లనున్నామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సర ప్రయాణంలో మే నెలలో 14,213 సోనాలిక ట్రాక్టర్ల అమ్మకాలతో తాము నమోదు చేసిన కొత్త మైలురాయి గురించి శుక్రవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. రైతులకు అద్భుత ఫలితాలను అందించే విధంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. రైతుల కోసం సోనాలికా జూన్ డబుల్ జాక్‌పాట్ ఆఫర్‌ను ప్రకటించామన్నారు.

కోవైలో అరుదైన శస్త్రచికిత్స



వైద్యులతో రోగి, కుటుంబసభ్యులు

సాక్షి, చెన్నై: బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్ర పిండాలను 44 ఏళ్ల వ్యక్తికి అరుదైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సను కోయంబత్తూరు వైద్యులు విజయవంతం చేశారు. కోయంబత్తూరులోని ఎఫ్ఐఎంఎస్ ఆస్పత్రి ఐఓఆర్‌టీఏ విభాగంలో జరిగిన ఈ శస్త్ర చికిత్స గురించి శుక్రవారం స్థానికంగా మీడియాకు డాక్టర్ ప్రభుకాంచి వివరించారు. వివేక్ అనే 44 ఏళ్ల రోగి మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతూ 2023 నుంచి డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన మరింత సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టు పేర్కొన్నారు. అవయవ మార్పిడి కోసం గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 43 ఏళ్ల వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను యాక్సెస్ చేయడం, శస్త్ర చికిత్స చేయడం, పునరుజ్జీవం పోయడం అంశాలు చక చకా జరిగినట్టు వివరించారు. శస్త్ర చికిత్సతో రోగి కోలుకున్నట్టు తెలిపారు.

ప్రతిభావంతులకు స్కాలర్ షిప్‌లు



కార్యక్రమానికి హాజరైన నిర్వాహకులు

సాక్షి, చెన్నై: ప్రతిభావంతులైన విద్యార్థులకు అబండెన్స్ విద్య కోసం స్కాలర్ షిప్‌లను పొందే అవకాశాన్ని ఎట్ సన్ రైస్ గ్లోబల్ చెఫ్ అకాడమీ కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎట్ సన్ రైస్ గ్లోబల్ చెఫ్ అకాడమీ సెలబ్రిటీ చెఫ్ రాజు కార్తికేయన్, ప్రాంతీయ మేనేజర్ వినయ్ జామి, డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ సుమన్ సుబ్బయ్యాన్, వ్యవస్థాపకురాలు ఎర్లిండే కాస్తోటనేడో స్థానికంగా ప్రకటించారు. బ్రాండ్ విజిబిలిటీ, ఔట్రీచ్‌ను బలపేతంచేసే లక్ష్యంగా స్కాలర్ సిఫ్ టెస్ట్‌ను నిర్వహించనున్నామని వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అబండెన్స్ విద్యకోసం ఈ సాల్కర్ షిప్‌లు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జూలై 2025 ఇన్‌టేక్ కోసం స్కాలర్‌షిప్‌లు లభించనున్నాయని తెలిపారు.

నెల్లైలో ఇరువర్గాల ఘర్షణ

• 13 మందికి కత్తిపోట్లు

తిరువొత్తియూరు: నెల్లైలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. 13 మంది కత్తిపోట్లకు గురయ్యారు. నెల్లై టౌన్, పేట్టై చేరన్మహాదేవి రోడ్డులో రైల్వే గేట్ ప్రాంతంలో సుగాలీ కాలనీ ఉంది. ఇక్కడ వందకు పైగా సుగాలీలు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి అక్కడ నివసించే భాగ్యరాజ్ కుమారుడు ఆది (21) బైక్‌లో వేగంగా వెళ్లాడు. ఇది చూసిన అదే ప్రాంతానికి చెందిన మాయ (22) అతన్ని ఆపి మందలించాడు. ఆసమయంలో అక్కడ ఉన్న వారు ఇరువర్గాలగా ఏర్పడి ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాలు కొడవళ్లు, కట్టెలు వంటి ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డ అందరినీ నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యా ఉపకరణాల పంపిణీ



విద్యా ఉపకరణాలను పంపిణీ చేస్తున్న జస్టిస్ ప్రకాష్

తిరువళ్లూరు: తిరునింద్రవూర్ సమీపం కసువ గ్రామంలోని సేవాలయ విద్యాసంస్థలో చదువుతున్న 2,200 మంది విద్యార్థులకు విద్యా ఉపకరణాలను ఉచితంగా రిటైర్డ్ న్యాయమూర్తి పీఎస్. ప్రకాష్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కసువ గ్రామంలో సేవాలయ స్వచ్ఛంద సంస్థ వుంది. సంస్థలో రెండు వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్యను గత 35 సంవత్సరాలుగా అందిస్తున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సేవాలయ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగుతో పాటు ఇతర ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది పాఠశాలలోని 2,200 మందికి ఉచిత విద్యా ఉపకరణాలను అందజేసే కార్యక్రమం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధరన్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రకాష్ హాజరై ఉపకరణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సేవాలయంలోని విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఆలయానికి వచ్చినట్టు సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులకు సేవ చేయడం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందన్నారు. సేవాలయంలోని ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. అబ్దుల్‌కలాం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత స్థితికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలయ ట్రస్టీలు అమిత్‌చంద్‌జైన్, అన్నపూర్ణ, కింగ్‌స్టన్ తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీకొన్న కారు

• ఒకరు దుర్మరణం
• మరో ముగ్గురికి తీవ్రగాయాలు



ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

సేలం: లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. మలయాళ నటుడు చింతమ్ సాభో (41) తన కుటుంబంతో కలిసి కేరళలోని కొచ్చిన్ నుంచి శుక్రవారం బెంగళూరుకు కారులో తండ్రి సిబిసాచో (70), తల్లి మరియం కార్లోస (60), సోదరుడు జోకో సాచో (36)తో కలిసి బయలుదేరారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన అనిస్ (42) కారు నడుపుతున్నాడు. ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ సమీపంలోని పరియూర్ జాతీయ రహదారి సమీపంలో వెళుతుండగా కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో సిబిసాచో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తప్ప మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సిబిసాచో మృతదేహాన్ని శవపరీక్ష కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విలేజ్ అసిస్టెంట్ల నియామకాల మార్గదర్శకాలు విడుదల

కొరుక్కుపేట: విలేజ్ అసిస్టెంట్లు ఎంపికకు సంబంధించిన పరీక్ష, మార్కులకు సంబంధించి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయంలో రెవెన్యూ కార్యదర్శి పి.అముద జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో వెల్లడించారు. దీనిప్రకారం విద్యార్హత పరంగా అభ్యర్థి తమిళాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకుని ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. మెరిట్ జాబితాను సమర్పించాలి. దీనికి 10 మార్కులు ఇవ్వబడుతాయని వెల్లడించారు. అభ్యర్థి ఎస్ఎస్ఎల్‌సీ పరీక్ష లో ఉత్తీర్ణుడయ్యాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా పూర్తి మార్కులు ఇవ్వాలి. తమిళం చదవడం, రాయడం వస్తే సామర్థ్యాన్ని బట్టి 30 మార్కులు స్కోరు ఇవ్వాలి అనే పలు విషయాలను జారీ చేశారు.

ప్రారంభం



చెన్నై ఈసీఆర్ నీలాంకరైలో అపెక్స్ వెల్నెస్ కోక్లినిక్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. దీనిని ప్రముఖ నటి సాక్షిఅగర్వాల్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అపెక్స్ వెల్నెస్ కో-వ్యవస్థాపకులు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ చందర్ ఇక్కడి అడ్వాన్స్ డ్ ఐవీ ఇన్ఫ్యూషన్ ఫర్ ఎనర్జీ, గ్లో, డెటాక్స్, ఆర్థోపెడిక్ రీజనరేటివ్ థెరపీ సేవల గురించి వివరించారు. -సాక్షి, చెన్నై

నకిలీ తుపాకీ కేసులో వ్యక్తి అరెస్టు

తిరువొత్తియూరు: బంధువుల ఆస్తి గొడవలో భద్రత కోసం తుపాకీని తీసుకు రమ్మని చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తండయార్‌పేట ప్రాంతంలో మద్యం వస్తువులు తరలింపు కేసులో మణిపూర్‌కు చెందిన అమీనా అనే మహిళతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉంచి నకిలీ తుపాకీ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తుపాకీపై అమీనా వద్ద పోలీసులు విచారణ చేయగా తిరువొత్తియూరుకు చెందిన ఇళయరాజా, అతని బంధువులతో ఏర్పడిన ఆస్తి గొడవలు కారణంగా భద్రత కోసం నకిలీ తుపాకీ తీసుకురమ్మని చెప్పినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇళయరాజాపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి అతన్ని రెస్టు చేశారు.

ఇల్లు కూల్చేస్తారని వ్యక్తి ఆత్మహత్య

• బంధువుల రాస్తారోకో



మణి(ఫైల్)

వేలూరు: ఇల్లు కూల్చేస్తారని ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలూరు సమీపంలోని కొనవట్టంలోని దేవినగర్‌లో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రస్తుతం సదుప్పేరి చెరువును పర్యాటక స్థలంగా మార్చేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో చెరువు కట్ట కింద ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. వినతిలో తాము మూడు తరాలుగా ఈ ప్రాంతంలో నివశిస్తున్నామని తమ ఇళ్లను కూల్చొద్దని తెలిపారు. ఈ నేపథ్యంలో దేవినగర్ ప్రాంతానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు ఈనెల 19వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని చెప్పి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మణి(72)గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిని ఖాళీ చేయించాలని చెప్పడంతోనే మణి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ బంధువులు, ఆ ప్రాంత వాసులు మణి మృతదేహాన్ని తీసుకోకుండా రాస్తారోకో చేశారు. విషయం తెలిసి సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, తహసీల్దార్ వడివేల్, టౌన్ డీఎస్పీ పృథ్వీరాజ్, సీఐ శ్రీనివాసన్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు.



రాస్తారోకో చేస్తున్న బంధువులు

లారీని ఢీకొన్న బస్సు

• ఇద్దరి మృతి

అన్నానగర్: ఆగివున్న లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ తిరుపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిరుచ్చి నుంచి తిరుప్పూరు వైపు గురువారం రాత్రి ప్రభుత్వ బస్సు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. తిరుపూర్ జిల్లా వెల్లకోవిల్ సమీపం కురుక్కత్తి వద్ద వెళుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లోడ్ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈప్రమాదంలో బస్సు ముందు సీటులో కూర్చున్న అరియలూర్ జిల్లా జయంకొండంకు చెందిన భవిన్ (6), కుంభకోణంకు చెందిన సెంతమిళ్ సెల్వన్ (50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరూర్‌కు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ శశికుమార్ (51), తిరుచ్చికి చెందిన సిమెంట్ లారీ డ్రైవర్ కార్తీక్ సురక్షితంగా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. వెల్లకోవిల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అవార్డు



ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అవార్డును చెన్నైకి చెందిన నవీన్స్ స్టార్‌వుడ్ టవర్స్ 3.ఓకి దక్కింది. గృహ నిర్మాణ రంగంలో చేస్తున్న అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తోహన్ సాహు నుంచి నవీన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్.కల్యాణరామన్ అందుకున్నారు. -సాక్షి, చెన్నై

తుండు బీడీలో దక్షణ్ విజయ్



దక్షణ్ విజయ్

తమిళసినిమా: కథ, కథనాలు కొత్తగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఈ చిత్రాలను ఆదరిస్తారు. అలాంటి కథతో తెరకెక్కిన తాజా చిత్రం తుండు బీడీ. ఈ టైటిల్ చూడగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది కదూ. చిత్రం కూడా కొత్తగా ఉంటుందని నిర్మాత సి.బ్యూలామగిళ్ అంటున్నారు. ఈయన మగిళ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో దక్షణ్ విజయ్ కథానాయకుడిగా నటించారు. ఈయన ఇంతకుముందు కబాలీకరమ్, ఐయామ్ వెయిటింగ్, మలయాళంలో ఇత్తికార కొంబన్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడు తలైవాసల్ విజయ్, సాయి దీనా, వనిత, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ మాదక ద్రవ్యాలు విక్రయించే ఒక వ్యక్తి వల్ల బాధింపునకు గురైన ఇద్దరు యువకులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని, వారి ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తుండుబీడీ అని చెప్పారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని తెలిపారు. చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈచిత్రానికి ఆర్.ప్రదీప్ ఛాయాగ్రహణం, సంజీవ్‌నాయుడు సంగీతాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

మళ్లీ తెరపైకి రంభ?



రంభ

తమిళసినిమా: మాలీవుడ్‌లో నాయకిగా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్‌లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఈ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్‌పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాథన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే ఆ చిత్రం రంభను నిరాశపరిచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్తిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్‌కు వచ్చిన ఆమెను చూసిన పార్తిబన్ రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ ఉంటాడు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ టాక్స్

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో అమీర్‌ఖాన్

తమిళసినిమా: కోలీవుడ్‌లో యమస్పీడ్‌గా, అదే సమయంలో చాలా సౌండ్‌లెస్‌గా టాప్ దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి లోకేశ్‌కనకరాజ్. మానగరం అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా పయనం ప్రారంభించిన ఈయన తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత స్టార్ హీరోలు కార్తీ, విజయ్, కమలహాసన్‌లతో చిత్రాలు చేసి స్టార్ దర్శకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని చేస్తున్నారు. తర్వాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ-2 చిత్రం చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో అమీర్‌ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా తర్వాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో పూర్తి స్థాయి చిత్రంలో నటించనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ స్వయంగా చెప్పడం విశేషం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కే ఇది 2026 ద్వితీయార్థంలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. లోకేశ్ కనకరాజ్ కూలీ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి 2026 ప్రథమార్థంలో కార్తీ హీరోగా నటించే ఖైదీ-2 చిత్రాన్ని ప్రారంభంచి ద్వితాయార్థం కంతా పూర్తి చేసి తర్వాత అమీర్‌ఖాన్ చిత్రానికి రెడీ అవుతారన్నమాట. కాగా ఈయన విక్రమ్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్-2 చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎప్పుడు సిద్ధమవుతారో అనే ప్రశ్న తలెత్తుతోంది.



లోకేశ్ కనకరాజ్, అమీర్‌ఖాన్

లక్ష్మీ మూవీ మేకర్స్ చిత్రం ప్రారంభం

తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ తాజాగా తన 27వ చిత్రాన్ని పూజాకార్యక్రమాలతో ప్రారంభించింది. హాస్య నటుడు పుగళ్ కథానాయకుడిగా, రవిమరియ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞానయన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. విన్సెంట్ అశోకన్, కుంకీ అశ్విన్, డిడియన్ ఇందిరన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను సజో సుందర్ నిర్వహిస్తున్నారు. ఎం.శ్రీవత్సన్, ఎం.గోకుల్ కృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీకే.మురుగేశన్, తిరుపూర్ జియో.ఏ, ఎస్.సెల్వరాజ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూకే.సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం, సుభాష్ మునిరత్నం సంగీతాన్ని అందిస్తున్నారు. శుక్రవారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్‌కు నిర్మాత, నటుడు చిత్రాలక్ష్మణన్ క్లాప్ కొట్టగా, నిర్మాత హెచ్.మురళి, ఛాయాగ్రాహకుడు శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇది వినోదంతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి జరుగుతుందని ఆయన తెలిపారు.



చిత్ర ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులతో యూనిట్ సభ్యులు

క్లుప్తంగా

రైల్వే పనుల కోసం ఆలయ పీఠం కూల్చివేత

తిరువొత్తియూరు: దిండిగల్ రౌండ్ రోడ్ ప్రాంతంలో శక్తి కాళి అమ్మన్ ఆలయం ఉంది. ఇక్కడ మార్గళి నెలలో తిరువిలక్కు పూజలు, ఆడి నెలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో పాటు శుక్ర, మంగళవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్వాహకులు మనోహర్ ,కైలాసం పట్టా స్థలంలో ఒక పీఠం నిర్మించారు. ఈ క్రమంలో బాలకృష్ణపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలోని సబ్‌వేలో వర్షపు నీరు నిల్వ ఉండడం ఇబ్బందులు కలిగిస్తోంది. దీనికోసం 64 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్యాంక్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ పని కోసం ఆలయం ముందు ఉన్న పీఠాన్ని కూల్చి వేసేందుకు నిర్ణయించారు. అయితే అది పట్టా భూమిలో ఉందని, దానిని కూల్చివేయకూడదని మనోహర్, కైలాసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు పెండింగ్‌లో ఉండగా, రెవెన్యూ, పోలీసు శాఖ వారు శుక్రవారం దానిని కూల్చివేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆలయ నిర్వాహకులు, ప్రజలు పీఠం కూల్చివేతకు వ్యతిరేకంగా వాదించారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీ నేతృత్వంలో తహశీల్దార్ పాండియరాజన్, హైవేస్ స్పెషల్ తహశీల్దార్ గ్రేసి, నగర్ నార్త్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. పీఠం కూల్చివేతలో జోక్యం చేసుకోవద్దని ప్రజలకు చెప్పి, జేసీబీతో దానిని కూల్చివేశారు. ఈ సంఘటన ప్రాంతంలో కలకలం సృష్టించింది .

కార్గో వ్యాన్‌లో భారీ మంటలు

అన్నానగర్: ఉసిలంపట్టి సమీపంలో లగేజ్ వ్యాన్ అగ్నికి ఆహుతవడంతో పలు లక్షల రూపాయల విలువైన ఔషధ ముడి పదార్థాలు దగ్ధమయ్యాయి. తేని సమీపం అల్లినగర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీ నుండి వైద్య సామగ్రిని తీసుకుని కార్గో వ్యాన్ గురువారం సాయంత్రం మధురై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బయలుదేరింది. ఆ వ్యాన్‌ను తేనికి చెందిన సాధిక్ నడిపాడు. మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపం సెట్టియాపట్టిలోని శ్రీరంగపురం మినహాయింపు జోన్‌కు గురువారం సాయంత్రం 5 గంటలకు వ్యాన్ చేరుకుంది. అకస్మాత్తుగా వ్యాన్ నుండి నల్లటి పొగ వచ్చింది. దీని తరువాత, మొత్తం వ్యాన్ క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. సమాచారం తెలుసుకున్న ఉసిలంపట్టి అగ్నిమాపక శాఖ వారు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. చాలా సేపు పోరాడిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. వ్యాన్, దానిలోని లక్షల రూపాయల విలువైన వైద్య సామగ్రి మంటల్లో కాలిపోయి దగ్ధమయ్యాయి. విద్యుత్ లీకేజీతో వ్యాన్‌లో మంటలు చెలరేగాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

అన్నానగర్: కోయంబత్తూరులో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కోయంబత్తూరులో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు వివిధ అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. దీని తరువాత కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులను విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇందులో వాడవల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మణికంఠన్, సెల్వపురం పోలీస్ స్టేషన్ పోలీసు వడివేలు, పోదనూర్ పోలీస్ స్టేషన్ పోలీసు వినోద్, వెరైటీ హాల్ రోడ్ పోలీస్‌స్టేషన్ పోలీసు మహారాజన్‌లు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ ఐదుగురినీ సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ శరవణ సుందర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తుల నుండి లంచం తీసుకోవడం , సరుకు రవాణా వాహనాల నుండి డబ్బు వసూలు చేయడం, వివిధ కేసుల్లో ఫిర్యాదుదారుల నుంచి లంచం తీసుకోవడం, నేర కార్యకలాపాలలో భాగస్వామిగా ఉండడం ఇతర అభియోగాలపై వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

స్నేహితుడి మృతదేహం వద్దే మృతి

అన్నానగర్: తిరుచ్చిలో ఒక వ్యక్తి తన స్నేహితుడి మృతదేహాన్ని చూసి ఏడ్చి ఏడ్చి స్పృహతప్పి పడిపోయి మరణించాడు. తిరుచ్చిలోని రాంజీనగర్ సమీపంలోని కల్లికుడికి చెందిన సెల్వం(55) మేస్త్రి. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంజీనగర్‌కు చెందిన భాస్కర్(50), సెల్వం 30 సంవత్సరాలుగా విడదీయరాని స్నేహితులు. భాస్కర్‌కు భార్య, పిల్లలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. శుక్రవారం సెల్వం ఆ ప్రాంతంలో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. సమీపంలోని వ్యక్తులు గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యుడు చనిపోయినట్లు ప్రకటించారు. సెల్వం మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఆలయ ఉత్సవం జరుగుతుండడంతో, బంధువులు అదే రోజున సెల్వం మృతదేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు హడావుడిగా జరిగాయి. ఈ స్థితిలో సెల్వం మరణ వార్త విని షాక్ అయిన భాస్కర్, కన్నీళ్లతో తన స్నేహితుడి ఇంటికి పరుగులు తీశాడు. ఇంట్లో తన స్నేహితుడి మృతదేహాన్ని చూసి అతను బోరున విలపించాడు. ఏడ్చి ఏడ్చి భాస్కర్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణించాడు. స్నేహితులు వరుసగా మరణించిన సంఘటన ఈప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

తిరుత్తణి ఆలయంలో పెళ్లి సందడి



నూతన వధూవరులతో కొండ ఆలయం కిటకిట

తిరుత్తణి: శుభ ముహూర్త దినం సందర్భంగా తిరుత్తణి కొండ ఆలయంలో శుక్రవారం సందడి నెలకొంది. వైశాఖ మాసంలో శుభ ముహూర్త దినం సందర్భంగా శుక్రవారం తిరుత్తణి కొండ ఆలయంలో 72 జంటలకు వివాహాలు నిర్వహించారు. ఇందుకోసం వధూవరుల బంధువులు, కుటుంబీకులు గురువారం రాత్రి తిరుత్తణి కొండ ఆలయం చేరుకున్నారు. శుక్రవారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు కొండ ఆలయంలో కల్యాణ మండపాలు, ఆలయ ఆర్‌సీ మండపంలో వరుస క్రమంలో వివాహాలు జరిగాయి.

దీంతో మంగళ వాయి ద్యాలు, వధూవరుల సందడి నెలకొంది. వివాహం పూర్తి చేసుకున్న చేతులతో వధూవరులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లారు. అలాగే వారి బంధువులు, వివాహానికి హాజరైన వారు స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో రెండు గంటలపాటు వేచివుండి దర్శనం పొందారు,. వివాహాల సందర్భంగా కొండ ఆలయం కిటకిటలాడింది. వాహనాలు పోటెత్తడంతో కొండ ఆలయ ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ సమ స్య తలెత్తింది. పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.

మత్తు రహితంగా తీర్చిదిద్దాలి





విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ సుబ్బలక్ష్మి

వేలూరు: యువతతోపాటు విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మత్తుకు దూరంగా ఉండడంతపై అవగాహన, విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని యువత అధిక భాగం మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నార ని వాటి నుంచి బయట పడాలన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులే అధికంగా మత్తుకు బానిసలవుతున్నారన్నారు. ఒకసారి మత్తు పదార్థాలను వాడడంతో తరచూ వాడాలనిపిస్తుందని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. మత్తుకు యువత బాని స కాకుండా ఉండేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేలూరు కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల్లో మత్తు పదార్థాలను విక్రయించకూడదని, ఇప్పటికే అన్ని దుకాణాలకు, గోడౌన్ యజమానుల కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసిందదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు తదితర 234 పాఠశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.

పాత కక్షలతో మహిళ హత్య

అన్నానగర్: తంజావూరు జిల్లా పట్టుక్కోట్టై ఉక్కడై గ్రామానికి చెందిన జయపాల్ భార్య కన్నగి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అన్బళగన్(30). మిగిలిన వారు అరివళగన్, మధియాళగన్. కన్నగి చెల్లెలు పట్టుక్కోట్టై కరికాడు ప్రాంతానికి చెందిన సుశీల(55). ఈ స్థితిలో సుశీల శుక్రవారం ఉదయం ముల్లాషేరిలో జరిగిన కొత్త ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లింది. వేడుక పూర్తి చేసిన తర్వాత ఇంటి నుండి బయల్దేరింది. ఆ సమయంలో అన్బళగన్, సుశీలను అడ్డగించి ఆమెతో వాదించి, వాగ్వాదానికి దిగాడు. ఒకానొక సమయంలో వాదన పెద్దదవడంతో, కోపోద్రిక్తుడైన అన్బళగన్, తాను దాచుకున్న కత్తిని తీసి సుశీల మెడలో విచ్చలవిడిగా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. సుశీల రక్తపు మడుగులో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. సమీపంలోని వారు వెంటనే సుశీలను రక్షించి పట్టుక్కోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. దీనిపై సమాచారం అందుకున్న పట్టుక్కోట్టై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల మొదటి దశ దర్యాప్తులో అన్బళగన్ తమ్ముడు మదియళగన్ విదేశాలలో కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో పిన్ని సుశీలతో అన్బళగన్‌కు ముందస్తు శత్రుత్వం ఉందని వెల్లడైంది. దీంతో, శుక్రవారం ఉదయం అన్బళగన్ సుశీలతో వాగ్వాదానికి దిగి ఆమెను కత్తితో పదే పదే పొడిచాడని వెల్లడైంది. ఈ విషయంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా యువకుడు పిన్నిని కత్తితో పొడిచిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య

అన్నానగర్: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయం పక్కన ఉన్న గాంధీపురం 3వ రోడ్డుకి చెందిన శ్రీనివాసన్(55) భార్య కాంచన (50) పవర్ లూమ్ కార్మికురాలు. ఆమె భర్తతో కలిసి పవర్ లూమ్ వర్క్ షాప్‌లో పనిచేస్తుంది. వారికి వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాంచన స్నేహితురాలు తిలగం. ఆమె ఈరోడ్‌లో నివశిస్తోంది. ఆమె కాంచనను అత్యవసరంగా డబ్బు అడిగింది. ఆమె తన ఇంటి దగ్గర తిరుమురుగన్‌ను సిఫార్సు చేసి 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. గత కొన్ని నెలలుగా తిలగం తాను అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో జామీన్ వేసిన తిరుమురుగన్ కాంచనతో ఆ డబ్బును తిరిగి ఇవ్వమని అడిగాడు. వెంటనే కాంచన తిరిగి డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు, వారు గొడవ పడ్డారు. గత నెల 3వ తేదీన, కాంచన, తిరుమురుగన్, అతని భార్య ముగ్గురూ ఈరోడ్ వెళ్లారు. వారు తిలగంని డబ్బు తిరిగి ఇవ్వమని అడిగారు. వాదన తీవ్రమైంది. తిలగం, అతని సహచరులు కాంచనను కొట్టి, తన్నారు. ఆ తర్వాత కాంచన ఇంటికి తిరిగి వచ్చి తన భర్త శ్రీనివాసన్‌కు జరిగిన సంఘటనను తెలియజేసింది. తాను సహాయం చేసి స్నేహితురాలు కొట్టి, తన్నడంతో భరించలేని దుఃఖంలో ఉన్న కాంచన, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని భర్తతో చెప్పింది. దీంతో శ్రీనివాసన్ ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని పేర్కొన్నాడు. ఆ ప్రకారం శుక్రవారం ఇద్దరూ ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలోకి వెళ్లి చీరను తాడుకు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసన్, కాంచన మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ అధికారుల ఫొటోల ప్రచురణపై నిషేధం

- ఇంటర్వ్యూలు ఇవ్వడంపై ఆంక్షలు
- చర్యలకు డీజీపీ ఆదేశం

కొరుక్కుపేట: తమిళనాడు పోలీసు డీజీపీ శంకర్ జివాల్ సీనియర్ పోలీసు అధికారులకు ఒక సర్క్యులర్ పంపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన సీనియర్ పోలీసులు అధికారులు ముఖ్యంగా పోలీసు పనికి సంబంధించిన వారు వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలలో యూనిఫాంలో ఉన్న తమ ఫొటోలను పోస్టు చేయరాదని డీజీపీ శంకర్ జివాల్ అదేశించారు. పోలీసు అధికారులు యూనిఫాలో ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని పోలీసు ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని, యూట్యూబ్ ఇంటర్వ్యూల సమయంలో పోలీసు అధికారులు కేసుల రహస్య సమాచారాన్ని పంచుకోకూడదని తెలిపారు. పోలీసు అధికారులు హాజరయ్యే కార్యక్రమాలలో చర్చించగల సమాచారాన్ని ఉన్నతాధికారులు ఆమోదించాలని తెలిపారు. అలాంటి ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కార్పొరేషన్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు



పాఠశాల అదనపు గదిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కార్తికేయన్

వేలూరు: వేలూరు కార్పొరేషన్‌లోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మకాన్ వద్ద ఉన్న అంబేడ్కర్ నగర్‌లోని కార్పొరేషన్ పాఠశాలలో అదనపు గదులను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని అన్ని పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా ఇప్పటికే పలు పాఠశాలల్లో అదనపు గదులు అవసరమని తమ దృష్టికి తీసుకొచ్చారని వీటిపై ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మిస్తామన్నారు. అదేవిధంగా పాఠశాలలకు తాగు నీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కార్పొరేటర్ కాంచన క్రిష్ణమూర్తి, మాజీ కార్పొరేటర్ దురై అరసన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

చెన్నైలో పెరిగిన విద్యుత్ డిమాండ్

కొరుక్కుపేట: ఈ సంవత్సరం అగ్ని నక్షత్ర సమయంలో చెన్నైలో అడపాదడపా వర్షాలు కురిశాయి. ఎండల ప్రభావం తక్కువగా ఉంది. దీని కారణంగా చెన్నైలో విద్యుత్ డిమాండ్ కూడా తక్కువగా ఉంటుందని అనుకున్నా .. అగ్ని నక్షత్రం ముగిసిన తరువాత కూడా సూర్యుడు మండిపోతున్నాడు. ఈనెల ప్రారంభం నుంచి చెన్నైలో అధిక వేడి నమోదవుతోంది. ముఖ్యంగా గత మూడు రోజులుగా వేడి మండిపోతుంది. దీనికారణంగా మూడు రోజులుగా చెన్నైలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. మే నెల వరకు దాదాపు 3300 మెగావాట్లు ఉన్న చెన్నై విద్యుత్ డిమాండ్ గత మూడు రోజుల్లో 15 శాతం పెరిగి 3800 మెగా వాట్లకు చేరుకుంది. మే నెల వరకు నమోదైన సగటు విద్యుత్ డిమాండ్ 70 మిలియన్ యూనిట్లు కాగా మొత్తం వినియోగం మరో 10 మిలియన్ యూనిట్లు పెరిగిందని విద్యుత్ బోర్డు అధికారులు తెలిపారు.

దుకాణం కొనిస్తానని రూ.లక్ష మోసం

తిరువొత్తియూరు: చెన్నైలోని కోయంబేడుల ప్రాంతంలో దుకాణం కొని ఇస్తానని రూ.1,10,000 మోసం చేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని అరుంబాక్కంకు చెందిన అన్నామలై(55) కోయంబేడులోని ఎస్ఎఎఫ్ కేంపస్ విలేజ్ కాంప్లెక్స్‌లో కిరాణా, టిఫిన్ దుకాణం నడుపుతున్నాడు. తన దుకాణానికి వచ్చిన భాస్కర్‌తో ఈ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, ఆ అధికారికి సహాయంతో తన దుకాణం పక్కన ఉన్న దుకాణం కొనిస్తానని చెప్పి అందుకు ముందస్తు నగదు చెల్లింపు అడిగాడు. అన్నామలైకి భాస్కర్ 3 వాయిదాలలో మొత్తం రూ.1,10,000 చెల్లించాడు. కానీ అతను చెప్పినట్లుగా దుకాణంను కొనివ్వలేదు. డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తన డబ్బును తిరిగి పొందాలని పోలీసులకు భాస్కర్ ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా, చెన్నైలోని ఓరగడమ్, లక్ష్మీఅమ్మన్ నగర్‌కు చెందిన అన్నామలైను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

అనుమానాస్పద స్థితిలో ఐటీ ఉద్యోగిని మృతి

- 25 సవర్ల నగలు మాయం

అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ ఐటీ ఉద్యోగిని మృతిచెందింది. చెన్నైలోని కొడుంగయూరు టీచర్స్ కాలనీ 5వ వీధికి చెందిన నిత్య (26). ఈమె ప్రియుడు బాలమురుగన్. ఈక్రమంలో పెద్ద తెలియకుండా బాలమురుగన్, నిత్య ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని అద్దె ఇంట్లో ఉంటున్నారు. బి.కామ్ చదివి అంబత్తూరులోని ఓ ఐటీ కంపెనీలో నిత్య, బాలమురుగన్ పనిచేస్తున్నారు. ఈస్థితిలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిత్య, బాలమురుగన్‌తో తల్లిదండ్రులు ఇంటికి వస్తున్నారు బయటకు వెళ్లి తర్వాత రా అని చెప్పింది. బాలమురుగన్ బయటకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో నిత్య బెడ్‌రూంలో నోటి నుంచి నురగలు కక్కుతూ చనిపోయి కనిపించింది. బాలమురుగన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. కొడుంగైయూర్ సీఐ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. నిత్య ఇంటి లాకర్‌లో ఉంచిన 25 సవర్ల నగలు కనిపించకుండా పోయాయి. ఈ సంఘటనకు సంబంధించి బాలమురుగన్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

విమానంపై గ్రీన్ లేజర్ లైట్

కొరుక్కుపేట: దుబాయ్ నుంచి చెన్నైకి 304 మంది ప్రయాణికులతో వచ్చిన విమానంపై చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి తక్కువ ఎత్తులో దిగుతుండగా సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు గ్రీన్ లేజర్ లైట్‌ను ప్రయోగించారు. దీంతో షాక్ అయిన పైలట్ నైపుణ్యంగా వ్యవహరించి తక్కువ ఎత్తులో దిగుతున్న విమానాన్ని పైకి ఎగిరేలా చేసి చక్కర్లు కొట్టారు. విషయాన్ని విమానాశ్రయం కంట్రోల్ రూమ్‌కు కూడా తెలియజేశారు. కొంతసేపటికి లేజర్ లైట్ అదృశ్యమైంది. దీంతో సురక్షితంగా దుబాయ్ విమానాన్ని ల్యాండ్ చేశారు . చెన్నై విమానాశ్రయ కంట్రోల్ రూమ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మదురై లేదా కన్యాకుమారి నుంచి
ప్రజా పయనం

– విజయ్ పరిశీలన



సాక్షి, చెన్నై: జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఆయన తొలి బహిరంగ సభకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని పరిశీలిస్తున్నారు. విజయ్ ప్రజల్లోకి తమిళగ వెట్రి కళగంను విస్తృతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. బూత్ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ వరకు అన్ని ముగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరచూ పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం అవుతూ వస్తున్నారు. ముఖ్య నిర్వాహకులను పిలిపించి సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ బర్త్‌డే ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా సేవల రూపంలో నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారనున్న దృష్ట్యా, ఆయన తొలి పర్యటనకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని ఎంపిక చేసే పనిలో భుస్సీ ఆనంద్ నిమగ్నమయ్యారు. ఇక్కడ జరిగే బహిరంగ సభ అనంతరం విజయ్ ప్రజల్లోకి నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ఈ పరిస్థితులలో శుక్రవారం కన్యాకుమారిలో పర్యటించిన భుస్సీ ఆనంద్ వేదిక ఎంపికపై కసరత్తులో నిమగ్నమయ్యారు. శనివారం మదురైలో పర్యటించినానంతరం వేదికను ఖరారు చేయబోతున్నారు. విజయ్ తన బర్త్‌డే రోజున రాజకీయ కార్యాచరణ, నియోజకవర్గ బాట, ప్రజాక్షేత్ర పర్యటన వివరాలను వెల్లడించే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా విజయ్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేయడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు.

ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు



తిరుత్తణి దుకాణాల్లో తనిఖీ చేస్తున్న ఫుడ్ కంట్రోల్ అధికారులు

తిరుత్తణి: తిరుత్తణిలోని దుకాణాల్లో ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. భక్తులు, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని హోటళ్లు, టీ దుకాణాలు, పండ్లు, సహా ఇతర ఆహార వస్తువుల దుకాణాల్లో నాణ్యత లోపించిన వస్తువులు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు ఫుడ్ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. అధికారి దుర్గాదేవి ఆధ్వర్యంలోని బృందం తిరుత్తణి బస్టాండు, సన్నిధి వీధి, అరక్కోణం రోడ్డు మార్గాల్లోని హోటళ్లు, టీ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు, కూల్‌డ్రింక్స్, పండ్లు దుకాణాల్లో తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా మాంసంలో రసాయనాల మిశ్రమం, ఫాస్ట్‌ఫుడ్‌లో రంగులు, కూల్ డ్రింక్స్‌లో ప్రమాదకరమైన రసాయనాలు కలిపినట్లు, టీ పొడి నాణ్యత లేక పోవడం, మందులతో పండ్లు పండించినట్లు గుర్తించారు. దాదాపు పది కేజీల మాంసం, ఫాస్ట్‌ఫుడ్, పండ్లు స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆహారం ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడంపై ఫుడ్ కంట్రోల్ నెంబర్ 9444042322లో ఫిర్యాదు చేయాలని కోరారు.

నడి రోడ్డులో విద్యార్థినిపై దాడి

అన్నానగర్: చెన్నైలోని రాయపేటలో రోడ్డుపై పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడి కేసులో అన్నాడీఎంకే నిర్వాహకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. చెన్నైలోని రాయపేట మ్యూజిక్ అకాడమీ సమీపంలోని రోడ్డుపై ఒక పాఠశాల విద్యార్థిని నడుచుకుంటూ వెళుతుండగా.. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులలో ఒకరు ఆ బాలికపై కత్తితో బెదిరించి, చెంపపై కొట్టి, తనను ప్రేమించమని బలవంతం చేశాడు. సమీపంలోని ప్రజలు ఇద్దరినీ పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు పారిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న రాయపేట ఆల్ ఉమెన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థినిపై దాడి చేసింది రాయపేటకు చెందిన యూత్ అండ్ యంగ్ ఉమెన్స్ క్యాంప్ 118వ సెక్షన్ కార్యదర్శి సూర్య (18), అతని స్నేహితుడు. దీని తరువాత, పారిపోయిన సూర్య కోసం పోలీసులు వెతుకుతున్నారు. నెల రోజుల క్రితం, కారులో మద్యం సీసాలు అమ్మినందుకు సూర్యను రాయపేట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో జైలు నుంచి విడుదలయ్యాడు. అతను నిరంతరం మద్యం సీసాలు అమ్మడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమాచారం.

గ్రూప్–1 హాల్ టికెట్లు విడుదల

తిరువొత్తియూరు: డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ సహా 70 ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరి పరీక్ష 15వ తేదీన జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్టను టీఎన్‌పీఎస్సీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎన్‌పీస్సీ) ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్ 1, గ్రూప్ 2, 2ఎ, గ్రూప్ 4లో వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌లను జారీ చేయడం ద్వారా పోటీ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ మేరకు గ్రూప్–1లో ఖాళీగా ఉన్న 70 పోస్టులను భర్తీ చేయడానికి ఏప్రిల్–1న నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 28 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 7 డీఎస్పీ పోస్టులు, 19 వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ 19, గ్రామీణ అసిస్టెంట్ 7, డైరెక్టర్ ఆఫ్ డెవలప్‌మెంట్ 3, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, 6 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ సహా 70 పోస్టులు ఉన్నాయి. అదనంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ 2 ఖాళీలకు గ్రూప్ 1ఎ నోటిఫికేషన్ కూడా జారీ చేయబడింది. ఈ ప్రకటన మొదటి పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తును సమర్పించడానికి గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ పరీక్షలకు అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని ప్రకటించారు. అయితే గ్రాడ్యుయే ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఇద్దరూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 2 లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఉండవచ్చని తెలిసింది. గ్రూప్ 1, గ్రూప్ 1ఎ పోస్టులకు మొదటి దశ పరీక్ష 15వ తేదీన జరగనుంది. ఈ పరిస్థితిలో గ్రూప్ 1, గ్రూప్ 1ఎ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎన్‌పీఎస్సీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ మేరకు టీఎన్‌పీఎస్సీ పరీక్షల అధికారి గోపాల సుందరరాజ్ ఇచ్చిన ప్రకటనలో తమిళనా డు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం, గ్రూప్ 1, గ్రూప్ 1ఎ ఉద్యోగాలలో చేర్చబడిన పోస్టులకు ఉమ్మడి ప్రాథమిక పరీక్ష 15వ తేదీ ఉదయం జరగనుంది. పరీక్ష రాయడానికి తాత్కాలికంగా అనుమతి పొందిన అభ్యర్థుల పరీక్ష హాల్ అడ్మిట్ కార్డును కమిషన్ వెబ్‌సైట్ www.tnprcexamr.inలో నమోదు చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని వారి వన్–టైమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా మాత్ర మే నమోదు చేయడం ద్వారా పరీక్ష హాల్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొనబడింది.

దూడలు, ఆవులు సజీవ దహనం

అన్నానగర్: మీంజూరు సమీపంలోని ఒక షెడ్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన జరిగిన అగ్నిప్రమాదంలో రెండు దూడలు, నాలుగు ఆవులు సజీవదహనం అయ్యాయి. నీలగిరి జిల్లాలోని మంజూరు సమీపంలో కుంటపాలెంకు చెందిన దేవరాజ్. ఇతను ఆవులను పెంచుతున్నాడు. ఈ స్థితిలో గురువారం సాయంత్రం, ఇతను ఎప్పటిలాగే మేతకు వెళ్లిన నాలుగు ఆవులు, రెండు దూడలను తన ఇంటి సమీపంలోని షెడ్‌లో కట్టి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటలకు షెడ్‌లో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి కేకలు వేసి దేవరాజ్‌ను, ఇరుగు పొరుగును పిలిచాడు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించి షెడ్ పూర్తిగా కాలిపోయింది. ఈప్రమాదంలో షెడ్‌లో ఉన్న 4 ఆవులు, 2 దూడలు మంటల్లో సజీవదహనం అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా...

వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలకు పచ్చజెండా

- జూన్ 20 వరకు నిషేధం ఎత్తివేత
- మే 31 నాటికి ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తే తప్పనిసరి బదిలీ



సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేత మేనెల 16 నుంచి జూన్ 20 వరకు అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 31, 2025 నాటికి పనిచేసే చోటులో సర్వీసు ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఈ నిబంధన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. అలాగే, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సర్వీసు మూడేళ్లు పూర్తయితే అడ్మినిస్ట్రేషన్ అవసరాల దృష్ట్యా బదిలీలు చేసుకోవడానికి అనుమతించింది. మే 31, 2026కి పదవీ విరమణ అయ్యేవారి అభ్యర్థన మేరకు వారికీ బదిలీలకు అవకాశం కల్పించింది. దృష్టిలోపం ఉన్నవారికి, మానసిక లోపం ఉన్న పిల్లలు ఉన్నవారికి, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక ఒకే స్టేషన్‌లో ఐదేళ్ల సర్వీసు నిండిన వారు బదిలీల అభ్యర్థనలను సీటీడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం బదిలీల ప్రక్రియను జూన్ 20లోగా పూర్తిచేయాలని.. జూన్ 21 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని పీయూష్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పది జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పది జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ల(డీడీ), జిల్లా సాంఘిక సంక్షేమ అధికారు(డీఎస్‌డబ్ల్యూవో)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

10 వరకు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు బంద్

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మంగళవారంరాత్రి వరకు అన్ని రకాల ఆన్‌లైన్ సర్వీసులు నిలిచిపోనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. ఏపీ సేవ పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్‌కు తరలిస్తున్న కారణంగా ఈ అంతరాయం కలగనున్నట్టు ఆ శాఖ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో సైతం కొన్ని రకాల సేవలు నిలిచిపోతాయని వివరించారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యుటేషన్లు, రేషన్‌కార్డు, ఇళ్ల స్థలాల పట్టాల దరఖాస్తులు వంటివి, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ, వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు మీ–సేవలో సైతం అందుబాటులో ఉండవని వివరించారు. ఇతర ప్రభుత్వ సేవలు మాత్రం మీ–సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

శాతవాహన కళాశాల భవనాల కూల్చివేత

సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో రాత్రికి రాత్రి జేసీబీలతో కట్టడాల తొలగింపు



కూల్చివేసిన నిర్మాణాల వద్ద విద్యార్థి సంఘాల నిరసన

ప్రిన్సిపాల్‌తో అధ్యాపకుల వాగ్వాదం..

ఇక కళాశాల భవనాల కూల్చివేత విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కళాశాలకు వచ్చారు. తమకు ముందుగా చెబితే రికార్డులు, సర్టిఫికెట్లును జాగ్రత్త చేసుకునే వారమంటూ విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. అలాగే, తమ సర్వీసు రిజిస్టర్లు కూడా శిథిలాల కిందే ఉన్నాయని వాటిని తమకు చూపాలంటూ ప్రిన్సిపాల్‌తో అధ్యాపకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి ప్రిన్సిపాల్‌ను అక్కడ నుంచి పంపించేశారు.

రికార్డులు, సర్టిఫికెట్లు జాగ్రత్త చేశాను..

సుప్రీంకోర్టు లోక్ అదాలత్‌లో తీర్పు వచ్చిందనే విషయాన్ని అప్పారావు కుమారుడు శ్రీకృష్ణ వచ్చి మాకు తీర్పు పత్రాలు చూపించారు. వెంటనే అప్పగించాలని తీర్పులో ఉండటంతో సొసైటీ కరస్పాండెంట్‌కు విషయాన్ని చెప్పాను. కళాశాలకు చెందిన రికార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు, సిబ్బందికి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్త చేశాను.

– వంకాయలపాటి శ్రీనివాస్, శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్

తీర్పు అనుకూలంగా రాబట్టే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం..

ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టు లోక్‌అదాలత్ ద్వారా ఈ స్థలం మొత్తం మాకు చెందుతుందని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అందువల్లే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందనే విషయాన్ని సొసైటీ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌కు చెప్పాం. వారు కూడా స్థలాన్ని మాకు అప్పగిస్తూ లేఖ ఇచ్చారు. అందువల్లే నిర్మాణాలను కూల్చివేశాం.

– బోయపాటి శ్రీకృష్ణ, బోయపాటి అప్పారావు కుమారుడు

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం..

ఇదిలా ఉంటే.. స్థలాన్ని కబ్జాచేయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజాపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి ఆరోపించారు. విద్యార్థులు, ఉద్యోగుల రికార్డులు భద్రపరచుకునేందుకు సమయం ఇవ్వకుండా కూల్చివేయడం దుర్మార్గమన్నారు. పోలీసులకు సమాచారంలేకుండా కూల్చివేసిన అప్పారావు కుమారుడు బోయపాటి శ్రీకృష్ణపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే కిడ్నాపులు చేసి బలవంతంగా ఆస్తులను లాగేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. అలాగే, శాతవాహన కళాశాలకు చెందిన స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని.. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేశాయి.

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు) : విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న శాతవాహన కళాశాల నేలమట్టమైంది. కళాశాల ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామునే 'ఈ స్థలం బోయపాటి శ్రీనివాస అప్పారావుకు చెందినది, అతిక్రమించిన వారు శిక్షార్హులు' అని బోర్డులు వెలిశాయి. వెంటనే జేసీబీలు, ట్రాక్టర్లతో పాటు పదుల సంఖ్యలో కూలీలు వచ్చి కళాశాల నిర్మాణాలను నేలమట్టం చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చేలోగానే నిర్మాణాలన్నింటినీ కూల్చివేశారు. అనంతరం వచ్చిన పోలీసులు ఈ శిథిలాలను తొలగించడానికి వచ్చిన ట్రాక్టర్లను వెనక్కు పంపారు. కూలీల్లో కొంతమందిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరోవైపు.. కళాశాల విద్యార్థుల సర్టిఫికెట్లు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు, విద్యార్థుల పుస్తకాలు అన్ని శిథిలాల కిందే ఉండిపోయాయని.. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని విద్యార్థులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. గత వారమే రూ.150కోట్లకు పైగా విలువైన ఈ కళాశాల స్థల వివాదం విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కాలేజి ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ వివాదం..

నిజానికి.. శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో విజయవాడ విశాలాంధ్ర రోడ్డులో 5 ఎకరాల 16 సెంట్ల స్థలంలో శాతావాహన కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే, భూమిని కొనుగోలు చేసిన సొసైటీకి భూమి విక్రయించిన బోయపాటి శ్రీనివాస అప్పారావుకు మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో.. సొసైటీకి చెందిన స్థలంపై కన్నేసిన ఆలపాటి రాజా 2010లో ఈ సొసైటీలో తాను సభ్యుడినంటూ ప్రవేశించి కళాశాల మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ స్థలాన్ని హస్తగతం చేసుకోడానికి ఆయన ప్రయత్నించారు. కానీ, అప్పుడు సాధ్యంకాలేదు. తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడంతో ఆయన మరోమారు చకచకా పావులు కదిపారు. మరోవైపు.. సుప్రీంకోర్టు లోక్ అదాలత్‌లో ఈ స్థలానికి సంబంధించిన కేసు హియరింగ్‌కు వస్తున్న నేపథ్యంలో మే 30 సాయంత్రం ఈ కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అనుచరులు కిడ్నాప్‌చేసి ఆయనతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవడమే కాక శ్రీనివాస్ తండ్రి కామేశ్వరరావు పంపినట్లుగా కోర్టుకు మెయిల్ పంపమని శ్రీనివాస్‌ను బెదిరించారు. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు, లోక్‌అదాలత్‌లో సొసైటీకి చెందిన స్థలం మొత్తం బోయపాటి శ్రీనివాస అప్పారావుకు చెందుతుందని తీర్పునిచ్చింది. విద్యా రంగంలో సంస్కరణలు తెస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆలపాటి రాజా చెప్పారని, ఇప్పుడు ఏకంగా తమ కళాశాలను తొలగించారని.. ఇలాంటి పనులు చేయడానికేనా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైందని అంటూ అధ్యాపకులు మండిపడుతున్నారు.

ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?

నన్ను మద్యం స్కాంలో ఇరికించాలని చూడడం అనైతికం


- రెండు రోజులుగా నా సన్నిహితుడు వెంకటేశ్ కుటుంబాన్ని హింసిస్తున్నారు
- ఏఎస్పీ కొల్లు శ్రీనివాస్ తీరు సిట్ సిబ్బందికే నచ్చడం లేదు
- వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి



తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. 'నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్‌లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి. దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి' అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్‌ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్‌మెంట్‌లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ' వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు. అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి' అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్‌ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు.

8 జిల్లాలతో 'విశాఖ ఎకనమిక్ రీజియన్'

- 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి
- మూలపేట–కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి
- 20 లక్షల మందికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' కార్యాచరణ
- నీతి ఆయోగ్ సమావేశంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని ఆదేశం



సాక్షి, అమరావతి: 'విశాఖ ఎకనమిక్ రీజియన్'ను ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని పేర్కొన్నారు. వీటి కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 'మూలపేట–విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని, వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని యత్నిస్తున్నామని సీఎం చెప్పారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంపై సమీక్షలో 'విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్'గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు పోర్టులు, ఏడు మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.

హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల

హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.81,900 కోట్ల వ్యయంతో 50 శాతం రూ.40,950 కోట్లు ఈఏపీ(విదేశీ) రుణం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా 20 శాతం రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం రూ.8,190 కోట్లు, హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ) విధానంలో మరో 20 శాతం రూ.16,380 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు.

ఏవోబీ అటవీ ప్రాంతాలు జల్లెడ

- గ్రేహౌండ్స్ కూంబింగ్ ముమ్మరం
- 10న భారత్ బంద్‌తో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకోవడంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 10న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత మాడ్వీ హిడ్మాతోపాటు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఏవోబీలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. 'ఆపరేషన్ కగార్' వల్ల మావోయిస్టులకు భారీ దెబ్బలు తగులుతున్నాయి. 2024లో మొత్తం 403 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2025లో ఇప్పటివరకు 195 మంది మావోయిస్టులు హతమయ్యారు.

హిడ్మానే లక్ష్యం..!

మావోయిస్టు అగ్రనేత మాడ్వీ హిడ్మా ఆచూకీ తెలుసుకోవడం కేంద్ర బలగాలకు పెద్ద సవాలుగా మారింది. అబూజ్‌మడ్ ప్రాంతం చుట్టుముట్టినప్పటికీ, హిడ్మా మాత్రం తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఏవోబీకి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఏవోబీలో సాగుతున్న కూంబింగ్‌తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా తెనాలి తేజం

- ప్రఖ్యాత సాహితీవేత్త సంజీవదేవ్ కొడుకు మహేంద్రదేవ్ అరుదైన ఘనత
- అంచెలంచెలుగా ఎదిగి ఆర్థికవేత్తగా ఉన్నత స్థానానికి..



ప్రొఫెసర్ ఎస్.మహేంద్రదేవ్

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సూర్యదేవర మహేంద్రదేవ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. మహేంద్రదేవ్ శుక్రవారం ఢిల్లీలో కొత్త బాధ్యతల్లో చేరారు. ప్రఖ్యాత సాహితీవేత్త, చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ కుమారుడే మహేంద్రదేవ్. సొంతూరు తెనాలి దగ్గర్లోని దుగ్గిరాల మండలం తుమ్మపూడి. మహేంద్రదేవ్ చిలువూరు, రేవేంద్రపాడుల్లో పాఠశాల విద్య పూర్తిచేశారు. విజయవాడ లయోలా కాలేజీలో బీఏ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేశారు. 1993లో అమెరికాలోని యేల్ యూనివర్శిటీ, ఎకనామిక్ గ్రోత్ సెంటర్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సు పూర్తిచేశారు. పీహెచ్‌డీ తర్వాత ముంబయిలో 'ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీఆర్)'లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని 'సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్' డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ 2008 వరకు పనిచేశాక 'కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) చైర్మన్ పదవిని చేపట్టారు. దక్షిణాది నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు.

2021 వరకు భారత ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా..

2010 ఆగస్టులో ముంబైలోని ఐజీఐడీఆర్‌కు డైరెక్టర్/వైస్‌చాన్సలర్‌గా నియమితులయ్యారు. 2018లో భారత ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా మహేంద్రదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై 2021 వరకు ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ యాక్సిస్ బ్యాంకులో స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2023 ఆగస్టు నుంచి ప్రతిష్టాత్మక జర్నల్ 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ'కి సంపాదకుడిగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ పదవుల నుంచి వైదొలగారు. పలు అంశాలపై 23 పుస్తకాలకు రచన, సంపాదకత్వం వహించిన మహేంద్రదేవ్ 150పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. ఆయన రచించిన 'పర్‌స్పెక్టివ్స్ ఆన్ ఈక్విటబుల్ డెవలప్‌మెంట్' గ్రంథాన్ని గతేడాది ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇప్పుడు ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ కావడంపై మహేంద్రదేవ్ 'సాక్షి'తో ఫోన్‌లో మాట్లాడారు. ఇంత పెద్ద బాధ్యత తనకు అప్పగించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఎమ్మార్పీకి మించి ఎరువులు అమ్మితే లైసెన్సులు రద్దు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు

సాక్షి అమరావతి: ఎమ్మార్పీకి మించి రాష్ట్రంలో ఎవరైనా ఎరువులు విక్రయిస్తే సంబంధిత డీలర్ల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, వారిపై చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు హెచ్చరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఎమ్మార్పీకి మించి అమ్మితే రైతులు సమీప వ్యవసాయశాఖాధికారులకు లేదా టోల్ ఫ్రీ నం.155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు 16.76 లక్షల టన్నులు ఎరువులు అవసరం కాగా, 11.09 లక్షల టన్నుల నిల్వలుండగా, ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగాయని, మరో 9.09 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

పీఎస్సార్, మధు బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు

- హైకోర్టు ఆదేశాల మేరకే మూల్యాంకనం చేపట్టాం
- ఇప్పటికే పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు
- అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు
- అందువల్ల బెయిల్ ఇవ్వండి
- హైకోర్టును కోరిన పిటిషనర్ల న్యాయవాదులు



సాక్షి, అమరావతి :ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విజయవాడ సూర్యారావు పేట పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న అప్పటి ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా అధినేత పమిడికాల్వ మధుసూదన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ఆంజనేయులు, మధుసూదన్ తరఫు న్యాయవాదులు ఎస్.నగేశ్‌రెడ్డి, పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకే గ్రూప్ 1 జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనాన్ని ఏపీపీఎస్సీ చేపట్టిందని నగేశ్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కి వెళ్లకుండా మాన్యువల్ మూల్యాంకనం చేపట్టాలన్నది ఏపీపీఎస్సీ సభ్యుల సమష్టి నిర్ణయమని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ కారణంగా హాయ్‌ల్యాండ్‌ను మూల్యాంకనం కోసం ఎంపిక చేశామన్నారు. గతంలో జరిగిన డిజిటల్ మూల్యాంకనంలో ఏమైనా తప్పులున్నాయో చూడాలని క్యామ్‌సైన్ మీడియాకు చెప్పామని, వారు అన్ని జవాబు పత్రాలను పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారన్నారు. కమిషన్ అదనపు కార్యదర్శి హోదాలో ఆంజనేయులు తీసుకున్నవి వ్యక్తిగత నిర్ణయాలు కావని, అవన్నీ కమిషన్ సమష్టి నిర్ణయాలేనని తెలిపారు. క్యామ్‌సైన్ మీడియాతో పాటు ఇతరులకు చేసిన చెల్లింపులన్నీ పారదర్శకంగానే జరిగాయని వివరించారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారని, ఇప్పటికే 50–60 మంది సాక్షులను విచారించారన్నారు. కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. ఆంజనేయులుకు మరో కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. తనపై నమోదు చేసిన సెక్షన్లలో 409 సెక్షన్ మినహా మిగిలినవన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవే అన్నారు. నేరపూరిత విశ్వాస ఘాతుకం కింద నమోదు చేసిన సెక్షన్ 409 వర్తించదన్నారు. ఆస్తి విషయంలో నేరపూరిత విశ్వాస ఘాతుకం వర్తిస్తుందన్నారు. ఇక్కడ ఎలాంటి ఆస్తి లేదన్నారు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంజనేయులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

స్కూల్ టీచర్లతో మూల్యాంకనం చేయించారు...

పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయి రోహిత్ వాదనలు వినిపించారు. ఆంజనేయులు, మధు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పడం లేదన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాలను పాఠశాల టీచర్లతో మూల్యాంకనం చేయించారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. అర్హులైన వారితో మాత్రమే మూల్యాంకనం చేయించాల్సి ఉందన్నారు. మూల్యాంకనం విషయంలో నిబంధనలను పూర్తిగా విస్మరించారన్నారు. అలాగే చెల్లింపుల విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. పిటిషనర్ల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తూనే ఉన్నామని రోహిత్ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువరిస్తామని చెప్పారు.

ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!

- కోళ్లను పరీక్షించాలని వెళ్లిన పశుసంవర్ధక, మున్సిపల్ అధికారులు
- పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటామని నిర్వాహకుల నిరసన
- పారిపోయిన అధికారులు



పురుగుల మందు డబ్బాతో చికెన్ దుకాణ నిర్వాహకుడు

చికెన్ వ్యాపారులపై అధికారుల వేధింపులకు సంబంధించిన వీడియో కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయండి

ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్ అంగళ్ల నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా బెదిరించి లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నంలేదు. తాజాగా.. శుక్రవారం కొందరు అధికారులు చికెన్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలకు వెళ్లగా అందరూ తిరగబడటంతో అధికారులు వెనుదిరిగిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు ససేమిరా అంటున్న కొన్ని చికెన్ అంగళ్లపై టీడీపీ నేతలు అధికారులను ప్రయోగించారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి చికెన్ సెంటర్ల దగ్గరకు వెళ్లి 'మీ దుకాణంలో ఉన్న చికెన్ తింటుంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినందున కోళ్లను, చికెన్‌ను పరీక్షించేందుకు వచ్చాం' అని చెప్పారు. ఈ విషయం మరికొంతమంది చికెన్ సెంటర్ల నిర్వాహకులకు తెలియడంతో అందురూ అక్కడికొచ్చి.. '40 ఏళ్లకు పైగా చికెన్ వ్యాపారం చేస్తున్నాం.. ఎప్పుడూలేనిది ఇప్పుడెందుకు వచ్చింద'ని అధికారులతో వాగ్వాదానికి దిగారు. 'ఎవరు పంపితే మీరు వచ్చారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్న చికెన్ వండి పెడతాం.. మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు ఎంతమందైనా తినండి. ఉదయం వారికి అస్వస్థత వస్తే మాపై చర్యలు తీసుకోండి. అంతేగానీ, ఈరోజు శాంపిల్‌గా చికెన్ తీసుకుపోయి రెండ్రోజుల తరువాత పరీక్షించి పాడైపోయిన చికెన్ అంటే ఎలా కుదురుతుంద'ని నిలదీశారు. అయినా, అధికారులు శాంపిల్ తీసుకెళ్తామనడంతో అందరు ఒక్కసారిగా పురుగు మందు డబ్బాలు పట్టుకుని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిండంతో అధికారులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతవరకు రాజకీయ వేధింపులే అనుకుంటే.. ఇప్పుడు అధికారులు సైతం కిలోకు రూ.5 ఇవ్వండి అధికారులు అందరం పంచుకుంటామని బెదిరిస్తున్నారని చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

చాగలమర్రి చికెన్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు..

ఇక ఇంతవరకు ఆళ్లగడ్డ పట్టణానికే పరిమితమైన ఈ వేధింపుల పర్వం తాజాగా చాగలమర్రికీ చేరుకుంది. శుక్రవారం ఇక్కడ ఎనిమిది చికెన్ సెంటర్లకు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చారు. లైసెన్స్‌లేని కారణంగా మీ సెంటర్లను సీజ్ చేస్తామని నోటీసులివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఈఓపీఆర్డీ తహీర్ హుస్సేన్ వివరణ కోరగా.. లైసెన్స్ లేకుండా మండలంలో ఎవరూ చికెన్ అమ్మకూడదని.. ప్రస్తుతం ఫిర్యాదు వచ్చిన కొన్ని సెంటర్లకు నోటీసులిచ్చామని ముున్ముందు గ్రామాల్లో సైతం చికెన్ వ్యాపారం నిర్వహించుకునే వారందరికీ నోటీసులు ఇస్తామన్నారు.

● నేడు బక్రీద్

భక్తి... త్యాగాల సమ్మేళనం ఈదుల్ అజ్ హా





ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచిపోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్. ఈదె ఖుర్బాన్ గా పిలువబడే ఈ బక్రీద్ పర్వదినం చరిత్రలో ఒక విశిష్ట స్థానం దక్కించుకుంది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల ఉత్కృష్ట రూపం. ఈద్ మూలసారాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను దైవం పరీక్షించాడు. పరీక్షలో భాగంగా తన కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను త్యాగం చేయమని ఆదేశించాడు. దైవాదేశాన్ని విన్న మరుక్షణం ఆయన ఎలాంటి తడబాటు లేకుండా అంగీకరించారు. కుమారుణ్నీ కూడా సంప్రదించారు. ఇది దేవుని ఆజ్ఞ అని అర్థమై, తండ్రికి సహకరించేందుకు సిద్ధపడ్డాడు కుమారుడు. ఇదే సమయంలో దైవం వారి నిబద్ధతను మన్నించి, వారి త్యాగానికి బదులుగా ఒక గొర్రె పొట్టేలును పంపించి, వారిని పరీక్ష నుండి సురక్షితం గావించాడు. నిజాయితీ, భక్తి తత్పరత, నిబద్ధత, త్యాగనిరతి లాంటి సుగుణాలన్నీ ఎటువంటి కఠిన పరీక్షలనుంచయినా సురక్షితంగా బయట పడేయగలవని ఈ సంఘటన రుజువు చేస్తోంది.

ఈ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ముస్లింలు ఈదుల్ అజ్ హా/బక్రీద్ జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక జంతువును త్యాగం చేయడం మాత్రమే కాదు. అది మన మనస్సులోని స్వార్థాన్ని, లోభాన్ని, అహంకారాన్ని త్యాగం చేయడం కూడా! మనం చేసే ఈ త్యాగం తాలూకు భక్తి శ్రద్ధలు అంటే తఖ్వా మాత్రమే దైవం చూస్తాడు, స్వీకరిస్తాడు. రక్త మాంసాలతో ఆయనకు సంబంధంలేదు. అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం నా ప్రాణమైనా ఇస్తాను అనే స్పష్టమైన సంకేతం ఇందులో ఉంది. ఈ విషయం ఖురాన్‌లో ఇలా ఉంది:

నా నమాజు, నా త్యాగం (నుసుక్), నా జీవితం, నా మరణం సమస్తమూ సర్వలోక పాలకుడైన దైవానికే.(పవిత్ర ఖురాన్ 6:162)

'అల్లాహ్ వద్దకు మాంసం గాని, రక్తం గాని చేరవు; ఆయనకు చేరేది మీ తఖ్వా మాత్రమే'

(పవిత్ర ఖురాన్ , సూరె హజ్ : 37)

ఈద్ పర్వదినాన్ని మనం ఎలా గడిపితే అది దైవానికి ఆమోదయోగ్యమవుతుందో ఆ దిశగా ప్రతి విశ్వాసి ప్రయాణం సాగాలి. త్యాగం, భక్తి, ప్రేమ, వినయం, క్షమ, సహనం, మానవత ఇవే ఈ పండుగకు మూల సారాంశం. మన తలుపు తట్టే ప్రతి అవసరమున్న హృదయాన్ని తాకే రోజు ఈదుల్ అజ్ హా కావాలి. మనం చేసే త్యాగం దైవానికి చేరాలంటే అది హృదయ పూర్వకమైనదిగా, తఖ్వాతో కూడినదై ఉండాలి.

– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

హృదయాన్ని తాకే సందేశం

ఈ పర్వదినాన మాంసాన్ని పంచుకోవడం కూడా ఒక విశేషమైన సంప్రదాయం. పేదలకు, బంధువులకు, సొంత కుటుంబానికి ఈ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి పంచడం వల్ల పరస్పర మానవ సంబంధాలు బలపడతాయి. ఇది ఒక ఆచారమే కాదు, ఒక సాంఘిక బాధ్యత కూడా.

ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారి ప్రవచనం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది: 'తను కడుపు నిండా అన్నం తిని, తన పొరుగువాడు పస్తు ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తి మోమిన్ (విశ్వాసి) కాలేడు. (ముస్తదక్ అల్ హాకీం, 7303) ఈ హదీసు మనకు బోధించేది, మనకు తెలిసేది ఏమిటంటే ఈద్ పర్వదినం సందర్భంగా సంతోషం కేవలం మన ఇంట్లో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల వారిని కూడా మన సంతోషంలో భాగస్వాములను చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. అదే నిజమైన మానవత. అలాగే, ఈద్ సందర్భంగా త్యాగం అంటే, కేవలం మాంసం పంచడం మాత్రమే కాదు, మన అవసరాలను కొంతవరకు నియంత్రించుకొని, పేదసాదల పట్ల కరుణతో, సేవాభావంతో వ్యవహరించాలి. నిజమైన త్యాగం అంటే పండుగ, పండుగ తర్వాతి కాలంలోనూ మన ప్రవర్తనలో మార్పు కనిపించాలి. మన వ్యక్తిత్వంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సమాజంలో పరిశుభ్రత, నైతికత పరిఢవిల్లాలి. ముఖ్యంగా ఈద్ రోజున మనం ఇరుగు, పొరుగును పలకరించాలి. కులమతాలు వేరయినా, మానవతా సంబంధాల పరంగా మనమంతా ఒక్కటే. పరస్పరం సోదర సంబంధమే. ఈ ఐక్యతను చాటాలి. ఈద్ ఒక ఇస్లాంకు సంబంధించిన పండుగ అయినా, దాని సందేశం విశ్వమానవీయంగా ఉంది. ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఉంది. దీన్ని మత విభేదాల్ని చెరిపి, మానవతను సమీకరించే రోజుగా మార్చుకోవాలి.

* నేడు ఫుడ్ సేఫ్టీ డే

సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..?

తాజా ఆహారం.. ఆరోగ్యం పదిలం



ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...

- చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి.
- ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించవచ్చు.
- పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి.
- ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి.
- సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.

ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు

- ఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు.
- తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు.
- సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైనదానిపట్ల తప్పక దృష్టి పెట్టాలి.

బులియన్

(బంగారం 10 గ్రా.: వెండి కిలో) జూన్ 6న ముగింపు రూ.లలో

హైదరాబాద్	
బంగారం (24 క్యారెట్లు)	97,210
బంగారం (22 క్యారెట్లు)	90,790
వెండి	1,01,200
విజయవాడ	
బంగారం (24 క్యారెట్లు)	1,00,750
బంగారం (22 క్యారెట్లు)	91,300
వెండి	1,08,500
విశాఖపట్నం	
బంగారం (24 క్యారెట్లు)	99,600
బంగారం (22 క్యారెట్లు)	91,300
వెండి	1,18,000
రాజమండ్రి	
బంగారం (24 క్యారెట్లు)	1,00,750
బంగారం (22 క్యారెట్లు)	94,040
వెండి	1,08,500
ప్రొద్దుటూరు	
బంగారం (24 క్యారెట్లు)	96,800
బంగారం (22 క్యారెట్లు)	89,060
వెండి	1,00,500
చెన్నై	
బంగారం (24 క్యారెట్లు)	99,600
బంగారం (22 క్యారెట్లు)	91,300
వెండి	1,14,000

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.


బ్యూటిప్స్

అరటిపండు గుజ్జులో ఒక స్పూను పెసర పిండి, మంచి గంధం, తేనె వేసి కలపాలి. దీనితో ముఖానికి ప్యాక్ వేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.



పాటనుకుంటివా? ఫైర్ ఇంజన్లు...





అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశాలో 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలు పాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్ధేరే అన్నారు.

ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.

సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారం

ఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో పాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.

సాంస్కృతిక పునరుద్ధరణ

సంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. 'గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం' అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.

పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు 'సంకీర్తన మండలి' అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.

ఉపాధి గీతాలు

రాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. 'కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది' అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు.

కేతకి నాయక్‌కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 'నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు' అని ఆనందంగా చెబుతుంది.

ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు.

వంటిల్లు

ఊరించే..

ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని 'ఈదుల్ అజ్ హా' అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈసారి బక్రీద్‌ను మరి కాస్త విభిన్న రుచులతో చేసుకుందాం ఇలా...

మొఘలాయ్ పాయ



కావలసినవి: మటన్ పాయ – ముప్పావు కేజీ, నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – ఆరు (సన్నగా తరగాలి), నల్లయాలుక్కాయలు – మూడు, సాధారణ యాలుక్కాయలు – మూడు, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, అనాసపువ్వు – రెండు, మిరియాలు – రెండు టీస్పూన్లు, జీలకర్ర – టేబుల్ స్పూను, లవంగాలు – ఐదు, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండున్నర టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – అరటేబుల్ స్పూను, పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.

తయారీ: ● కుకర్ గిన్నెలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. కాగిన నూనెలో ఉల్లిపాయ తరుగు వేసి చక్కగా వేయించాలి. ● వేగాక రెండురకాల యాలుక్కాయలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ● ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, శుభ్రంగా కడిగిన మటన్ పాయ వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ● తరువాత కారం, ధనియాలపొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఐదునిమిషాలు ఉడికించాలి. ● ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్లుపోసి మూతపెట్టి అరగంటపాటు సన్నని మంట మీద ఉడికించాలి. ● అరగంట తరువాత నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేసి దించేయాలి.

కాలా మటన్



కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.

తయారీ: ● మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్నీ, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ● ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ● ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ●దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ● ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి. ● తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి. ● ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి. ●దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ● ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి.


రామ్‌పూరి తార్ కుర్మా



కావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ – కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అరటీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు – పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు – కప్పు, పూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, మటన్ సూప్ – అరలీటర్, జీడిపప్పు – పది. **కుర్మా మసాలా:** యాలుక్కాయలు – పది, నల్ల యాలుక్కాయలు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి పొడి – పావు టీ స్పూన్, అనాసపువ్వు – రెండు, లవంగాలు – నాలుగు, షాజీరా – టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము – టేబుల్ స్పూను, మిరియాలు – పది, కశ్మీరి ఎండుమిర్చి – రెండు.

తయారీ: ● మటన్‌ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ● కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ● కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ● మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. ● అరని మిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. ● తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లిపాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ● ఇప్పుడు మటన్ సూప్, పావు కప్పు పాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. ● చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి.

హరి హర వీరమల్లు వాయిదా


● పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయిక. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి పోస్ట్‌పోన్ చేసి, మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి కూడా విడుదల వాయిదా వేసి, జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు. అయితే ఈ నెల 12న విడుదలని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం ప్రకటించలేదు. ''ఈ నెల 12న మీ ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఆ తేదీకి తీసుకురాలేకపోతున్నాం. అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మరికొంత సమయం తీసుకుంటున్నాం'' అని పేర్కొన్నారు మేకర్స్.

పెద్ద హీరోలు ఆలోచించాలి

- నిర్మాత బన్నీ వాసు



''సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి'' అని నిర్మాత 'బన్నీ' వాసు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని తాజా పరిస్థితులను ఉద్దేశించి 'ఎక్స్' వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే... ''ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గ్రహించాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజీ విధానం కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు... మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి. పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లల్లో చాలా మంది థియేటర్స్ ఓనర్స్ వాటిని నడపలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే... కేవలం మల్టీప్లెక్సులే థియేటర్స్ అయితే... పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... మీ సినిమాకు థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుంది'' అన్నారు.

భాయ్... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం

● సౌదీ అరేబియన్ మూవీ '7 డాగ్స్'లో అతిథి పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్


● సంజయ్ దత్, సల్మాన్ ఖాన్

''అదిరింది టీజర్... సల్మాన్ భాయ్ భలే ఉన్నాడు... సంజూ బాబా కూడా బాగున్నాడు'' అంటూ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌ల అభిమానులు ఆనందపడిపోతున్నారు. శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్ మూవీ '7 డాగ్స్' టీజర్‌లో సల్మాన్, సంజయ్‌ల లుక్స్‌ని ఇలా ప్రశంసించారు. ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది. ఈ చిత్రానికి అదిల్ ఎల్ అరబీ, బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరబ్ స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సల్మాన్, సంజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. టీజర్‌లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు. సల్మాన్ విచిత్రమైన చూపులు చూస్తుండగా, తుపాకీ గురి పెట్టి, కోపంగా కనిపించారు సంజయ్ దత్.

కథేంటంటే... వార్తల్లో ఉన్న ప్రకారం... ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఖలీద్ అల్ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. రహస్య ప్రపంచ నేరాల సిండికేట్ అయిన '7 డాగ్స్'లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్‌ను ఈ అధికారి పట్టుకుంటాడు. ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది. పింక్ లేడీ అనే కొత్త డ్రగ్‌ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ముఠా గుట్టుని రట్టు చేయడానికి ఖలీద్ అయిష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ అని సమాచారం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.

వినోదాల మిత్ర మండలి


● 'మిత్ర మండలి' పోస్టర్

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్ఎం 'మిత్ర మండలి'తో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వంలో బన్నీ వాసు బీవీ వర్క్స్ సమర్పణలో కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ''స్నేహం ప్రధానంగా నడిచే కథ 'మిత్ర మండలి'. ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్నివ్వడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది'' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్. ధృవన్, కెమేరా: సిద్ధార్థ్ ఎస్.జె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజీవ్ కుమార్ రామా, సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స.

వృక్షో రక్షతి రక్షితః


● నాగ దుర్గ

రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, నాగదుర్గ, మహేంద్రనాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'కలివి వనం'. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ నరేంద్ర మాట్లాడుతూ–''వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఈ సందేశాన్నిస్తూ తీసిన సినిమా 'కలివి వనం'. వర్షం ఆకాశం నుంచి వస్తుందని పిల్లలకు చెబుతాం. కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవిగా మార్చిన దుశ్చర్ల సత్యనారాయణగార్ల స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాను'' అన్నారు. ''ఒక చిన్న ఐడియాగా మొదలైన ఈ మూవీ ఈ రోజు ఇంత బాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సంతోషంగా ఉంది'' అన్నారు మల్లికార్జున్ రెడ్డి. ''నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం'' అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో దుశ్చర్ల సత్యనారాయణ, మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె, జర్నలిస్ట్ లక్ష్మీ నారాయణ, పాటల రచయిత తిరుపతి మాట్ల, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ తదితరులు మాట్లాడారు.


● నాగచైతన్య, శోభిత, జైనబ్, అఖిల్, అమల, నాగార్జున

మా కల నిజమైంది

- నాగార్జున

ఏడడుగులు వేసిన అఖిల్-జైనబ్



హీరో అఖిల్ అక్కినేని, థియేటర్ ఆర్టిస్ట్ జైనబ్ రవ్జీ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. 2024 నవంబరులో అఖిల్–జైనబ్‌ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అక్కినేని నాగార్జున నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటలకు వీరి వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి–సురేఖ, రామ్‌చరణ్– ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరోలు సుమంత్, శర్వానంద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో అఖిల్ సోదరుడు, హీరో నాగచైతన్య హుషారుగా సందడి చేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ''మా ప్రియమైన కొడుకు అఖిల్ తన ప్రియమైన జైనబ్‌ను వివాహం చేసుకున్నాడు. మా ఇంట్లో తెల్లవారుజామున 3:35 గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని నేను, అమల ఎంతో ఆనందంగా పంచుకుంటున్నాం. అందరి ప్రేమ, చిరునవ్వులు... ఇలా మాకు అత్యంత ప్రియమైన వారి మధ్య మా కల నిజమవడాన్ని చూసి, ఆనందపడ్డాం. అఖిల్–జైనబ్‌ల ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి'' అంటూ నాగార్జున 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే... ఈ నెల 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్, జైనబ్‌ల రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు.

ప్రేమకథలు షురూ


● యం.యస్.వి. సాగర్

గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శ్రుతీలయ ముఖ్య తారలుగా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' చిత్రం ఆరంభమైంది. యం.యస్.వి. సాగర్ స్వీయ దర్శకత్వంలో ఎస్ఎమ్ 4 ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరైన దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర దర్శక–నిర్మాత సాగర్ మాట్లాడుతూ– ''నేను తీసిన 'కాలం రాసిన కథలు' సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'బ్యాచిలర్స్ ప్రేమకథలు' తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇవ్వబోతున్నాను. నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను'' అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ .ఎస్, సంగీతం: మెరుగు అరమాన్.

రైతుపై సర్కారు పగాకు

(బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి)

నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ''గతేడాది మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్‌డీ బర్లీ) సాగు చేశాం. పంట పండాక ప్రభుత్వం, కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి'' అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వం

సీఎం యాప్ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. నల్లబర్లీకి సాధారణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలుపెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్‌కు దాదాపు పూర్తవుతాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్‌కు తెస్తుంటారు. ఈసారి జూన్ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.

పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితి

పంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టాలు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్ హాలిడే) భావిస్తున్నారు.

కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకే

కంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వేయగా, గ్రేడ్‌లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్‌కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యత రోజురోజుకు తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.


నిల్వ చేసిన పొగాకును గ్రేడింగ్ చేస్తున్న కార్మికులు

నాడు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం

- నేరుగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి చర్యలు
- తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు
- 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలు

నల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్‌లో మార్కెట్‌లో ధర లేని సమయంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్ తుపాన్‌తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.

నల్లబర్లీ పొగాకు సాగు వివరాలు

జిల్లా	విస్తీర్ణం (ఎకరాలు)	దిగుబడి (టన్నుల్లో)
బాపట్ల	66,814	75 వేలు
గుంటూరు	14,094	15 వేలు
పల్నాడు	7,876	8,500
ప్రకాశం	2,180	2,300

ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలు

నల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్‌కు కిలో రూ.155–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.70–80 మించడం లేదు. లో గ్రేడ్ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.

ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదు

బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బతినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పొగాకు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టారు. కానీ, ఒక్కరూ కొనడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మలేదు. ''శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది'' అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.

నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి



నేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

– భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా

గ్రేడింగ్ రావడం లేదని..



3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌలుకే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్‌లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్‌కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా.

– కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా

పురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..



11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్‌లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం.

– ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లా

పొగాకు రైతు ఆత్మహత్య

ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం

పంట సాగులో నష్టాలతో మనస్తాపం

కొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్‌రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు. ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్‌రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమారుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనపై చల్లా మధుసూదన్ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరుపాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.


చల్లా మధుసూదన్‌రెడ్డి (ఫైల్)

పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఇచ్చిన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు.

సాక్షి బిజినెస్
శనివారం
7-6-2025

స్టాక్ మార్కెట్లు (తొలి రెండు రాత్రి 11.30 గంటలకు)

దేశీ సూచీలు

సెన్సెక్స్ ▲	747	82,189
నిఫ్టీ ▲	252	25,003

విదేశీ సూచీలు

నాస్‌డాక్	19,531	▲	232
డోజోన్స్	42,664	▲	344
ఎఫ్‌టీఎస్‌ఈ 100	8,838	▲	27
డాక్స్	24,304	▼	19
షాంఘై	3,385	▲	1
నికాయ్	37,742	▲	187

• అమెరికా • బ్రిటన్ • జర్మనీ • చైనా • జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్ డాలర్	భారమనదన	83.79	87.47
£	బ్రిటన్ పౌండ్	భారమనదన	113.43	118.35
€	యూరో	భారమనదన	95.38	99.86
¥	జపాన్ యెన్ (100)	భారమనదన	48.10	70.11
AU$	ఆస్ట్రేలియా డాలర్	భారమనదన	53.22	58.06
S$	సింగపూర్ డాలర్	భారమనదన	64.09	68.79
SAR	సౌదీ రియాల్	భారమనదన	21.94	23.44
UAE D	యూఏఈ దిర్హామ్	భారమనదన	22.42	24.20
¥	చైనా యువాన్	భారమనదన	11.03	12.86

ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్



- గృహ, వాహన రుణాలు మరింత చౌక
- వృద్ధికి ఊతమిచ్చే దిశగా ఆర్‌బీఐ చర్యలు
- రెపోలో 0.5% కోత
- 5.5 శాతానికి రేటు
- సీఆర్‌ఆర్ 1% తగ్గింపు
- బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 2.5 లక్షల కోట్లు

అంతటా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరిన్ని చర్యలకు ఆర్‌బీఐ ఉపక్రమించింది. ధరలు కాస్త అదుపులో ఉంటున్న నేపథ్యంలో కీలక రెపో రేటులో ఏకంగా అర శాతం కోత పెట్టి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో గృహ, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అలాగే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి మరికాస్త ఉపశమనం లభించనుంది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి, ఎకానమీకి బూస్ట్‌లాగా పని చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అటు మార్కెట్లు కూడా జోరుగా పరుగులు తీశాయి.

ముంబై: కీలక పాలసీ రేట్ల కోత ఊహిస్తున్నదే అయినా రిజర్వ్ బ్యాంక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పావు శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తుండగా.. శుక్రవారం ఏకంగా అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.5 శాతానికి దిగి వచ్చింది. 2020 మే తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్‌బీఐ పాలసీ రేటును తగ్గించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా కోతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం దీన్ని 100 బేసిస్ పాయింట్ల (ఒక్క శాతం) మేర తగ్గించినట్లయింది. ఇక బ్యాంకులకు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) 100 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇది 3 శాతానికి చేరింది. ఇప్పటికే మిగులు నిధులున్న బ్యాంకింగ్ వ్యవస్థలోకి దీనితో మరో రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. సీఆర్‌ఆర్ కోత సెప్టెంబర్–డిసెంబర్ మధ్య నాలుగు విడతలుగా అమల్లోకి వస్తుంది. మరోవైపు, రూ. 2.5 లక్షల లోపు పసిడి రుణాలపై లోన్–టు–వేల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి ఆర్‌బీఐ పెంచింది.

బుధవారం నుంచి మూడు రోజులు పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పాలసీ రేటును అర శాతం తగ్గించే ప్రతిపాదనకు అనుకూలంగా అయిదుగురు ఓటేశారు. 'ఉదార' విధానం నుంచి 'తటస్థ' విధానానికి పాలసీని మారుస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అంటే, రెపో రేటును తగ్గించడానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో వచ్చే డేటాను బట్టి పెంచడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది.

రెపో తగ్గితే..

బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రేటును తగ్గిస్తే దీనితో అనుసంధానమైన ప్రామాణిక రుణ రేట్లు (ఈబీఎల్‌ఆర్) తగ్గుతాయి. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయిస్తే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం అర శాతం మేర తగ్గుతుంది. అయితే, రేట్ల కోతతో రుణగ్రహీతలకు భారం తగ్గనున్నప్పటికీ.. డిపాజిట్ రేట్లు కూడా తగ్గడం వల్ల డిపాజిటర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.

వృద్ధికి దన్ను..

ఓవైపు ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టి లక్షిత స్థాయి కన్నా దిగువకు రావడం, మరోవైపు సర్వత్రా అనిశ్చితి నెలకొని వృద్ధి నెమ్మదించడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్ మల్హోత్రా చెప్పారు. "వృద్ధికి దోహదపడేలా పాలసీ రేట్లను ఉపయోగించి దేశీయంగా ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం నెలకొంది" అని ఆయన తెలిపారు. 7–8 శాతం స్థాయిలో అధిక వృద్ధి ఆకాంక్ష సాధన దిశగా తీసుకున్న చర్యగా మానిటరీ పాలసీని చూడాలని మల్హోత్రా వివరించారు.



మా పని మేము చేశాం ..

ఫిబ్రవరి నుంచి 100 బేసిస్ పాయింట్ల స్థాయిలో వేగంగా రెపో రేటును తగ్గించాం. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును ఉపయోగించి వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను తీసుకునేందుకు అవకాశాలు ఇక పరిమితంగానే ఉన్నాయి. నా విధులను నిర్వర్తించడాన్ని నేను విశ్వసిస్తాను. మేము మా వంతుగా చేయాల్సింది చేసాం. ఇక మిగతావారు తమ వంతుగా చేయాల్సినది చేస్తారని ఆశిస్తున్నాం.

– సంజయ్ మల్హోత్రా, గవర్నర్, ఆర్‌బీఐ

ఆశ్చర్యపర్చింది..



ఎంపీసీ నిర్ణయం చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యపర్చింది. ఎకానమీలో అన్ని రంగాలకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌కు ఇది కచ్చితంగా సానుకూలాంశం.

– సీఎస్ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐ

హౌసింగ్ మెరుగవుతుంది..



ఈఎంఐల భారం తగ్గడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుంది. మొదటిసారి కొనుగోలు చేసే వారు తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది.

– శేఖర్ జి.పటేల్, ప్రెసిడెంట్, క్రెడాయ్

వృద్ధికి ఊతమిస్తుంది..



లిక్విడిటీ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వినియోగానికి ఊతమిస్తుంది. పెట్టుబడులకూ దోహదపడుతుంది.

– రాజీవ్ సబర్వాల్, ఎండీ, టాటా క్యాపిటల్

ఆటో రంగానికి సానుకూలం



"రెపో రేటును తగ్గించడంతో మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తాయి ఆటో పరిశ్రమకు ఇది సానుకూలం.

– శైలేష్ చంద్ర, ప్రెసిడెంట్, సియామ్

మార్కెట్లకు ఆర్‌బీఐ పుష్

ఆర్‌బీఐ కీలక వడ్డీరేటు రెపోను అంచనాలకు మించి 0.5 శాతం తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలోనూ ఒక శాతం కోత పెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది.

- సెన్సెక్స్ @ 82,000, 747 పాయింట్లు అప్
- నిఫ్టీ @ 25,000 252 పాయింట్లు ప్లస్

ముంబై: తొలుత అటూఇటుగా ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులకు రేట్ల కోత ప్రకటనతో జోష్‌వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 82,000 పాయింట్లు, నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాళ్లను మళ్లీ అధిగమించాయి. వెరసి సెన్సెక్స్ 747 పాయింట్లు ఎగసి 82,189 వద్ద ముగిసింది. నిఫ్టీ 252 పాయింట్లు బలపడి 25,003 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 858 పాయింట్లు జంప్ చేసి 82,300కు చేరడం గమనార్హం.!

రియల్టీ భళా

ఎన్‌ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 5 శాతం ఎగసింది. మెటల్, ప్రయివేట్ బ్యాంక్, ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్ 2–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, యాక్సిస్, మారుతీ, ఇండస్‌ఇండ్, హీరోమోటో, బజాజ్ ఫిన్, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం, ఎటర్నల్, టాటా స్టీల్, హిందాల్కో, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్ 5.5–1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీఈఎల్, ఎయిర్‌టెల్ 1–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,010 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 9,342 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.

ఇండస్‌ఇండ్ ఓకే

అవకతవకలకు బాధ్యతవహిస్తూ ఎండీ, సీఈవో సుమంత్ కత్పాలియా రాజీనామా చేయడం తగిన చర్యగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. అంతేకాకుండా వీటిపై నిబంధనలకు అనుగుణమైన చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఇండస్‌ఇండ్ సక్రమంగానే పనిచేస్తున్నట్లు ప్రస్తావించారు.

హౌసింగ్ బూస్ట్

వడ్డీ రేట్ల కోతతో ప్రధానంగా హౌసింగ్ లబ్ధి పొందనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రియల్టీ షేర్లు లాభాల దౌడు తీశాయి. ఎన్ఎస్ఈలో గోద్రెజ్ ప్రాపర్టీస్, సన్‌టెక్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియల్టీ, కోల్టేపాటిల్, పుర్వంకారా, ప్రెస్టీజ్ ఎస్టేట్, శోభా, లోధా, ఫీనిక్స్, సిగ్నేచర్ గ్లోబల్ 6–3 % మధ్య జంప్‌చేశాయి.

స్టార్‌లింక్ శాట్‌కామ్ సేవలకు లైసెన్సు



న్యూఢిల్లీ: అమెరికన్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులు అందించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీకి టెలికం శాఖ లైసెన్సు మంజూరు చేసింది. దీంతో యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ తర్వాత శాట్‌కామ్ లైసెన్సు పొందిన మూడో కంపెనీగా స్టార్‌లింక్ నిల్చింది. అమెజాన్‌కి చెందిన క్విపర్ ఇంకా అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకున్న 15–20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రం మంజూరు అవుతుందని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి.

కోడిగుడ్లు (హోల్‌సేల్–నెక్ / 100కు రూ.లలో)

7-6-2025	
విశాఖ	535–00
చిత్తూరు	613–00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	515–00
విజయవాడ	540–00
రిటైల్ ధర (డజను)	72.00
హైదరాబాద్	530–00
వరంగల్	532–00
రిటైల్ ధర	5.90

సాక్షి స్పోర్ట్స్



సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి

ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి ఓటమి ఎదురైంది. ప్రపంచ ఏడో ర్యాంక్ ద్వయం మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 19–21, 16–21తో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 9,062 డాలర్ల (రూ. 7 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్‌లతో పోటీపడ్డ నాలుగుసార్లూ విజయం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఐదో ప్రయత్నంలో మాత్రం ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం.

ఫైనల్లో అల్‌కరాజ్

కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో స్పెయిన్ స్టార్



పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్‌కరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ 4–6, 7–6 (7/3), 6–0, 2–0తో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. నాలుగో సెట్‌లో అల్‌కరాజ్ 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా ముసెట్టి వైదొలిగాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌కు తొలి రెండు సెట్‌లలో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్‌ను కోల్పోయిన అల్‌కరాజ్ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి పుంజుకున్నాడు. మూడో సెట్‌లో ముసెట్టి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయాడు. నాలుగో సెట్‌లో రెండు గేమ్‌లు ముగిశాక ముసెట్టి తొడ కండరాల గాయంతో ఆటను కొనసాగించలేనని చైర్ అంపైర్‌కు తెలపడంతో మ్యాచ్‌ను నిలిపివేసి అల్‌కరాజ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో 22 ఏళ్ల అల్‌కరాజ్ తన కెరీర్‌లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్‌లో (2022 యూఎస్ ఓపెన్; 2023, 2024 వింబుల్డన్; 2024 ఫ్రెంచ్ ఓపెన్) అల్‌కరాజే గెలుపొందడం విశేషం. సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఫైనల్లో అల్‌కరాజ్ తలపడతాడు. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. సబలెంకా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోగా ... 2022లో రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్ రెండోసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది.



శుక్రవారం ఉదయం లండన్ బయలుదేరేముందు భారత ఆటగాళ్లు


రాహుల్ సూపర్ సెంచరీ

- భారత్ 'ఎ'తొలి ఇన్నింగ్స్ 319/7
- ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్టు

నార్తంప్టన్: ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ 'ఎ'జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో విజృంభించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే అనుభవజ్ఞుడైన రాహుల్‌కు ఈ మ్యాచ్ ద్వారా చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 'ఎ'జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (13 బంతుల్లో 11; 2 ఫోర్లు), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (26 బంతుల్లో 17; 2 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (34 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్... నాయర్‌తో మూడో వికెట్‌కు 86 పరుగులు, ధ్రువ్ జురేల్‌తో నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో చక్కటి ఆటతీరు కనబర్చి అభిమానుల అంచనాలను అందుకున్నాడు. తనుశ్ కొటియాన్ (5 బ్యాటింగ్), అన్షుల్ కంబోజ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జార్జ్ హిల్ 2 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ బయలుదేరిన గిల్ బృందం

మరోవైపు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం ఉదయం ఇంగ్లండ్ బయలుదేరింది. ఈ సిరీస్‌కు ఎంపికైన పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకోగా... తాజాగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్‌కు వెళ్లారు. అనధికారిక టెస్టుల్లో పాల్గొనని వీరంతా ప్రాక్టీస్ అనంతరం భారత్ 'ఎ'జట్టుతో సన్నాహక మ్యాచ్ ఆడనున్నారు.



కేఎల్ రాహుల్

పీయూష్ చావ్లా వీడ్కోలు

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికిన భారత స్పిన్నర్



న్యూఢిల్లీ: భారత సీనియర్ లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా... ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడైన పీయూష్ చావ్లా శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా ఆటతో అనుబంధం కొనసాగించిన 36 ఏళ్ల చావ్లా... ఇకపై కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. 2006 నుంచి 2012 మధ్య మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పీయూష్... 3 టెస్టుల్లో 7 వికెట్లు, 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టి20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 2007లో భారత జట్టు తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన చావ్లా... 2011 వన్డే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోకుండానే ప్రపంచ చాంపియన్ అనిపించుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగు (పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్) జట్లకు ప్రాతినిధ్యం వహించిన చావ్లా 192 వికెట్లు పడగొట్టాడు. 2014 సీజన్‌లో కోల్‌కతా ట్రోఫీ చేజిక్కించుకున్న సమయంలో చివర్లో చావ్లా విన్నింగ్ షాట్ కొట్టాడు. పుష్కరకాలం క్రితమే జాతీయ జట్టుకు దూరమైన చావ్లా... గతేడాది వరకు దేశవాళీల్లో ఆడాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పీయూష్... రిటైర్మెంట్ సందర్భంగా కెరీర్‌లో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. 'రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత ఇక వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. ఆట నాలో భాగమైంది. ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, స్ఫూర్తితో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తా. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అందులోనూ 2007 టి20, 2011 వన్డే ప్రపంచకప్‌లో గెలిచిన జట్లలో భాగస్వామిని కావడం మరింత ప్రత్యేకం. ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఆ జ్ఞాపకాలెప్పుడూ నాతోనే ఉంటాయి. నాపై నమ్మకముంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. ఈ లీగ్ నా కెరీర్‌ను ఎంతగానో మార్చింది' అని చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.



సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, గౌతమ్ గంభీర్‌లతో కలిసి 2011 వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీతో పీయూష్ చావ్లా (ఫైల్)

ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అరెస్టు

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన మరో ముగ్గురు కూడా



సాక్షి, బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ట్రోఫీ గెలవడాన్ని పురస్కరించుకొని నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన సునీల్ మాథ్యూ, కిరణ్ కుమార్, సుమంత్‌లను శుక్రవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బెంగళూరు కొత్త పోలీస్ కమిషనర్ సీమాంత్ కుమార్ సింగ్ వివరాలు వెల్లడించారు. 'ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేశాం. ఈ కేసును మా బృందం తీవ్రంగా పరిగణిస్తోంది. కేసు సీఐడీకి అప్పగించేందుకు ముందు సేకరించాల్సిన వివరాలను వేగంగా చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందగా... 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును సీఐడీకి అప్పగించగా... బెంగళూరు పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య చికిత్సల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) స్పష్టం చేసింది. ఇది కేవలం కర్ణాటక ప్రభుత్వం ఆర్‌సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల తీరు వల్లే జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదంలో కేఎస్‌సీఏపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో... దాన్ని రద్దు చేయాలని కోరుతూ సంఘం కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న వివరాలను ఆధారంగా చేసుకొని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకూడదని బెంగళూరు పోలీసులను ఆదేశించింది. ఇక ఈ ప్రమాదం అనంతరం కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజకీయ కార్యదర్శి గోవిందరాజ్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు... ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ సహా పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు.

మరిన్ని క్రీడా వార్తలు సాక్షి ఫ్లస్ స్పోర్ట్స్ ఈ-పేపర్‌లో

క్లుప్తంగా...

నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

సాక్షి, అమరావతి: మే నెలలో నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in/, లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009లో ఫలితాలు పొందవచ్చని సూచించారు.

ఎన్వీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

- 10 వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ
- 500 స్టార్టప్‌లకు సాంకేతిక పరిజ్ఞాన మద్దతు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు యువకులకు నైపుణ్య శిక్షణ అందించడానికి ఎన్వీడియా ముందుకు వచ్చింది. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉన్నత విద్య అధికారులు, ఎన్వీడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎన్వీడియా 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణతోపాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.

డీఎస్సీకి తొలిరోజు 87.94% హాజరు

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షలు శుక్రవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్టు కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగ్గా 87.94 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు పేర్కొన్నారు. ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 91 పరీక్షా కేంద్రాల్లో టీజీటీ మ్యాథ్స్, హిందీ, ఫిజికల్ సైన్స్, తెలుగు పరీక్షలకు 14,281 మంది (88.69 శాతం) హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 51 కేంద్రాల్లో నిర్వహించిన టీజీటీ మ్యాథ్స్ పరీక్షకు 7,611 (86.7 శాతం) మంది హాజరయ్యారయ్యారని చెప్పారు. ఉదయం కడప జిల్లాలో అత్యధికంగా 91.1శాతం, మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 92 శాతం హాజరు నమోదైనట్టు వివరించారు.

కర్ణాటక సీఎం నివాసానికి బాంబు బెదిరింపు

బనశంకరి: కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇంటితో పాటు కోరమంగళలోని పాస్‌పోర్టు కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులోని కుమార కృప రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ–మెయిల్ పంపారు. హైగ్రౌండ్ పోలీసులు, బాంబు నిర్వీర్య దళం డాగ్ స్క్వాడ్‌తో చేరుకుని, సీఎం నివాసంలోని ప్రతి గదిని తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభించలేదు. కోరమంగళ పాస్‌పోర్టు కార్యాలయంలో కూడా అణువణువునా పరిశీలించారు. అక్కడ కూడా ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ–మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టారు.

● తెలంగాణ

9న సిట్ ముందుకు ప్రభాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు సోమవారం సిట్ ముందు హాజరుకానున్నట్టు తెలిసింది. ఈయనకు గత నెలలో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇచ్చిన విషయం విదితమే. ప్రభాకర్‌రావును అమెరికా నుంచి తిరిగి రానివ్వాలని పోలీసులకు, పాస్‌పోర్టు పునరుద్ధరించాలని ఆ అధికారులకు, పోలీసుల విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది. పాస్‌పోర్టు అందిన మూడురోజుల్లో తిరిగి వచ్చి పోలీసుల ఎదుట హాజరవ్వాల్సి ఉంది. ప్రభాకర్‌రావుకు అమెరికాలోని భారత ఎంబసీ శుక్రవారం పాస్‌పోర్టుకు బదులుగా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేసింది. దీని ఆధారంగా శనివారం ఆయన స్వదేశానికి బయలుదేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం సిట్ ఎదుట విచారణకు హాజరవుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేలకోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందంటూ ఆయన చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ కేటీఆర్‌పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, గతేడాది సెప్టెంబర్ 30న కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

జోసాలో సీట్ల జోష్

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల పెంపు

- గత ఆరేళ్లలో 62 శాతం మేర పెరుగుదల
- ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 62,853
- నిరుటితో పోలిస్తే కొత్తగా 2,916 సీట్లు అందుబాటులోకి
- ఐదేళ్లలో కొత్త తరం ఐఐటీల్లో 6500 సీట్ల పెంపునకు కేంద్రం అనుమతి
- జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- ఈ నెల 9, 11న మాక్ టెస్టు సీట్ల కేటాయింపు జాబితా విడుదల
- జూన్ 14 నుంచి జూలై 16 వరకు 6 విడతల్లో తుది సీట్లు భర్తీ



సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)లలో 62,853 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను పరిచయం చేస్తూ అవకాశాలను మరింత మెరుగుపరుస్తోంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 2916 సీట్లు పెరిగాయి.

☛ జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీలు ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐలకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య గత సంవత్సరం కంటే 4.86 శాతం పెరుగుదలను ప్రతిబింబించింది. ఐఐటీల్లో నిరుడు 17,760 సీట్లు ఉండగా తాజాగా 400 పెరిగాయి. ఎన్ఐటీల్లో 296 కొత్త సీట్లను చేర్చారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అత్యధికంగా 1,394 సీట్లు అందుబాటులోకి రావడం విశేషం. జీఎఫ్‌టీఐలలో 826 సీట్లు పెరిగాయి. ఈ నెల 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు చేపట్టింది. 11 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రెండుసార్లు మాక్ సీట్ ప్రక్రియ నిర్వహిస్తారు. మాక్ సీట్ అలాట్‌మెంట్ ఆధారంగా ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మాక్ సీట్–1 కేటాయింపు జాబితాను జూన్ 9న, మాక్ సీట్–2 కేటాయింపు జాబితాను జూన్ 11న ప్రకటిస్తారు. జోసా–2025లో భాగంగా అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగుస్తుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో 127 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 16 వరకు ఆరు విడతల్లో సీట్లు కేటాయింపు జరుగనుంది.

62 శాతం సీట్లు పెరుగుదల

దేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో పాటు 47 జీఎఫ్‌టీఐలు, ఇతర సంస్థలు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కొన్నేళ్లుగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019కి ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి చదువుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరిచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా ఏటా సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో 2019లో 38,704 సీట్లు ఉండగా.. ఇప్పుడు 62,853కు చేరాయి. అంటే ఆరేళ్లలో 24,149 సీట్లు (62 శాతం) పెరిగాయి. గతంలో డీపీ సింగ్ నివేదిక మేరకు 2024 నాటికి 50 శాతం సీట్ల పెంపు లక్ష్యాన్ని నెరవేర్చింది.

ఐఐటీల్లో మరింత..

ఐఐటీల్లో దశలవారీగా వచ్చే ఐదేళ్లలో మరో 6,500 సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 18,160 సీట్లు ఉండగా.. అవి 24 వేలు కానున్నాయి. కొత్త తరం ఐఐటీలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్ము, భిలాయ్‌లో ఏటా 200కు పైగా కొత్త యూజీ సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరగనున్నాయి.

గత కొన్నేళ్లుగా సీట్లు పెరుగుదల ఇలా..

ఏడాది	ఐఐటీ	ఎన్ఐటీ	ట్రిపుల్ఐటీ	జీఎఫ్‌టీఐ	మొత్తం
2020	16,053	23,506	5,643	5,620	50,822
2021	16,232	23,997	6,146	6,078	52,453
2022	16,598	23,994	7,126	6,759	54,477
2023	17,385	23,954	7,746	8,067	57,143
2024	17,760	24,229	8,546	9,402	59,937
2025	18,160	24,525	9,940	10,228	62,853

2025-26 విద్యా సంవత్సరంలో జోసా సీట్లు పెరుగుదల ఇలా..

సంస్థ	సీట్లు
ఐఐటీ	400
ఎన్ఐటీ	296
ట్రిపుల్ఐటీ	1394
జీఎఫ్‌టీఐ	826
మొత్తం	2916

ఏపీ, తెలంగాణాల్లో 3,424

ఏపీ, తెలంగాణలో జోసా ద్వారా 3,424 సీట్లను భర్తీ చేయనుంది. నిరుడు 3,384 ఉండగా 40 సీట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐఐటీలో 630, తిరుపతి ఐఐటీలో 254, వరంగల్ నిట్‌లో 1049, తాడేపల్లిగూడెం నిట్‌లో 480, స్పా విజయవాడలో 132, హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో 110, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో 438, కర్నూలు ట్రిపుల్ ఐటీలో 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో 35 సీట్లు పెరిగాయి. నిరుడు నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును 10 సీట్లతో అందుబాటులోకి తేగా ఇప్పుడు 35కి పెంచారు.

తెలుగు రాష్ట్రాల్లో సీట్లు ఇలా..

విద్యాసంస్థ	గతేడాది	ప్రస్తుతం
ఐఐటీ హైదరాబాద్	595	630
ఐఐటీ తిరుపతి	254	254
ఎన్ఐటీ వరంగల్	1049	1049
ఎన్ఐటీ ఏపీ	480	480
స్పావిజయవాడ	132	132
హెచ్‌సీయూ	110	110
ట్రిపుల్ ఐటీశ్రీసిటీ	437	438
ట్రిపుల్ ఐటీ కర్నూలు	327	331
మొత్తం	3384	3424

ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ పురస్కారాలు

- పది, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రదానం
- ఈనెల 9న జిల్లా స్థాయిలో వేడుక

సాక్షి, అమరావతి: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం 'షైనింగ్ స్టార్' అవార్డులతో సత్కరించనుంది. 2024–25కి గాను ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌లోని స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఈనెల 9న జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో 600కి 500 పైన (సగటున 83.33 శాతం) మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులు, 70 శాతం మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో 830కి పైగా మార్కులు సాధించినవారు, 700 మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సత్కరించనున్నారు. ఈనెల 9న 26 జిల్లా కేంద్రాల్లోను వేడుక నిర్వహించాలని కార్యదర్శి ఆదేశించారు.

పాఠశాలల్లో భద్రతా చర్యలు చేపట్టండి

విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల

సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు భద్రతా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు జాతీయ విద్యా విధానం–2020, పిల్లల ప్రాథమిక హక్కులు, విద్యా హక్కు (ఆర్టీఈ) చట్టంలో పేర్కొన్న నిబంధనల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. పాఠశాల ప్రాంగణం నిరంతరం నిర్వాహకుల పర్యవేక్షణలో ఉండాలని, మహిళా ఉపాధ్యాయుల నేతృత్వంలో పాఠశాల భద్రతా కమిటీని ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఆదేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లోను భద్రతా చర్యలపై అభిప్రాయాలు/ఫిర్యాదుల కోసం రెండు చోట్ల పెట్టెలను ఏర్పాటుచేసి వాటిని క్రమం తప్పకుండా తెరవాలని, ఆయా సూచనలు, ఫిర్యాదులపై 15 రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలకు సూచించారు. ఏడాదికి కనీసం ఒక్కసారైనా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. పిల్లల లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బెదిరింపుల నివారణ కమిటీని ఏర్పాటు చేసి సభ్యులుగా వైస్ ప్రిన్సిపల్, సీనియర్ టీచర్, స్కూల్ డాక్టర్/నర్స్/హెల్త్ వర్కర్/ఏఎన్ఎం, కౌన్సెలర్, పీటీఎం ప్రతినిధి, స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి, సీనియర్ విద్యార్థులను చేర్చాలని ఆదేశించారు. పాఠశాల భద్రతా ప్రతిజ్ఞను బోర్డుపై లేదా గోడపై ప్రదర్శించాలన్నారు.

విద్యార్థులకు నెలవారీ కౌన్సెలింగ్

అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు క్రమశిక్షణపై ప్రతినెలా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ రాహిత్యంతో చేసే పనులు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో విద్యార్థులకు వివరించాలని కోరారు.

10 వరకు ఆర్టీఈ ప్రవేశాలకు గడువు

సాక్షి, అమరావతి: విద్యాహక్కు చట్టం ప్రకారం (ఆర్టీఈ) 2025–26లో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య కోసం సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కేటాయించిన స్కూళ్లలో ఈనెల 10లోగా రిపోర్టు చేసి, సీట్లను ఖరారు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ఎస్ఐఎంలో విద్యార్థుల ప్రతిభ స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (ఎస్ఐఎం) 2024–25లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 సృజనాత్మక ఆవిష్కరణల్లో రాష్ట్రం నుంచి 57 ఆవిష్కరణలు ఎంపికైనట్టు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా 8,748 ఆవిష్కరణలు సమర్పించగా, అందులో మన రాష్ట్రం నుంచి 57 వినూత్న ఆవిష్కరణలు ఎంపికైనట్టు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు.

ఫీజు లేకుండా టెన్త్ పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్

సాక్షి, అమరావతి: పదో తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో అవకతవకల వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యం, నష్టంపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పోరు బాట పట్టింది. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లా విద్యాశాఖాధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు వచ్చేంత వరకు అడ్మిషన్లు నిలిపి వేయాలని, పేపర్ల మూల్యాంకనంలో తప్పులకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

యువతకు ఉపాధి.. యోధులకు భరోసా

- పదవీ విరమణ పొందుతున్న సైనికులకు 'ఫుడ్‌క్రాఫ్ట్' అండ
- మూడు నెలల శిక్షణతో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
- నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి



ప్రభుత్వ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్



ప్రభుత్వ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ అనంతరం పరీక్ష రాస్తున్న డిఫెన్స్ ఉద్యోగులు(ఫైల్)

ఆరిలోవ(విశాఖ): విశాఖపట్నం నగరంలోని ప్రభుత్వ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక ఇన్‌స్టిట్యూట్ ఇది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది యువత దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించడంతో పాటు స్వయం ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. అలాగే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో రక్షణ రంగ ఉద్యోగులకు సైతం వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 1986లో ఈ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వేలాది మంది నిరుద్యోగ పేద యువతకు అండగా నిలుస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులకు వంటలు, హాస్పిటాలిటీ, బేకరీ వంటి పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది.

రక్షణ రంగ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ

2017 నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్ తన సేవల పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో డిఫెన్స్ రంగంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులకు వంటల తయారీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉద్యోగ విరమణకు ఆరు నెలల గడువు ఉన్న వారిలో ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి ఈ శిక్షణ అందిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్(డీజీఆర్) ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలతో పాటు ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లో కూడా ప్రీ రిలీజ్ కోర్సు(పీఆర్‌సీ)లలో భాగంగా ఈ శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను, ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారత వంటకాలతో పాటు హాస్పిటాలిటీ, బేకరీ, టూరిజం (హోటల్ మేనేజ్‌మెంట్) వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా తర్ఫీదు ఇస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 24 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ బ్యాచ్ మూడు నెలల కాలపరిమితితో నడుస్తుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్‌తో వారు పదవీ విరమణ అనంతరం స్వయం ఉపాధి పొందడానికి లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం సుగమం అవుతోంది.

రిటైర్‌మెంట్ అనంతరం నూతన కెరీర్



ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో 2024 బ్యాచ్‌లో 'డిప్లమో ఇన్ బ్యాంక్విట్ మేనేజ్‌మెంట్'లో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ విరమణ అనంతరం గీతం వర్సిటీలో హాస్పిటాలిటీ సర్వీస్‌లో ఉద్యోగంలో చేరాను. ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందడం వల్ల నాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఉపాధి లభించింది.

– ఆర్.అనూప్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

డిఫెన్స్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు



2017 నుంచి డిఫెన్స్ ఉద్యోగులకు ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటివరకు 24 బ్యాచ్‌ల్లో 796 మందికి శిక్షణ అందించి సర్టిఫికెట్లు అందజేశాం. ఇక్కడ శిక్షణ పొందినవారు డిఫెన్స్‌లో రిటైర్ అయిన వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు నిర్వహిస్తున్నారు. ఇది వారికి చాలా మంచి అవకాశం. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

–కె.వి.రమణ, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్, విశాఖపట్నం

● తెలంగాణ

విషమంగానే మాగంటి ఆరోగ్యం

గచ్చిబౌలి (హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. గుండె పోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం పరామర్శించారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు తెలిపిన ప్రకారం మాగంటి ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గా ఉందని మంత్రి చెప్పారు. తనకు మాగంటితో ఎంతో సాన్నిహిత్యం ఉందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గోపీనాథ్‌ను పరామర్శించేందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషాల్లో రద్దు అయింది. అయితే శనివారం ఏఐజీ ఆస్పత్రిలో సీఎం మాగంటిని పరామర్శించే అవకాశముందని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ చొరవకు ఉద్యోగుల అభినందనలు

ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రులు, త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్‌మిత్తల్, సభ్యులు లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 206 ఉద్యోగ సంఘాలతో 13.50 లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటైందని తెలిపారు. ఈ జేఏసీ ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. పలు దశల్లో చేసిన చర్చలు, వినతులు, విజ్ఞాపనల ఫలితంగా.. ప్రభుత్వం పలు అంశాల్లో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.

నేటి నుంచి క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

పోస్టర్ రిలీజ్ చేసిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఎండీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగవ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థినీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ సోని బాలాదేవి పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. శనివారం నుంచి www.tgss. telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 01-09-2016 నుంచి 30-8-2017 మధ్య జన్మించి 8 నుంచి 9 ఏళ్ల వయసు కలిగినవారు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైనవారికి జూలై 1 నుంచి 5 వరకు ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. హకీంపేటలో బాలురు–20 సీట్లు, బాలికలు–20, కరీంనగర్‌లో బాలురు–20, బాలికలు–20, ఆదిలాబాద్‌లో బాలురకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు మొత్తం 120 సీట్లకు ఈ ఎంపిక జరుగుతుందని తెలిపారు.

ఆరోగ్య పథకం కోసం ట్రస్టు ఏర్పాటు లాభదాయకం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయనున్న ఆరోగ్య పథకం నిర్వహణకు ప్రత్యేకంగా హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేయడం లాభదాయకమని ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయ ఆవరణలోని డిప్యూటీ కలెక్టర్ల సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గాలను చూపిందని, కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగులకు భరోసా కల్పించినట్టైందన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేయడం ఊరటనిచ్చే అంశమని చెప్పారు. సమావేశంలో ఉద్యోగ జేఏసీ కోచైర్మన్లు కె.రామకృష్ణ, ఎస్.రాములు, కె.హన్మంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలోఉద్యోగ జేఏసీ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు.

● తెలంగాణ

పాత్రికేయుల విభజన సరికాదు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ప్రతి పాత్రికేయుడికి అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. కేవలం ఒకట్రెండు సంఘాలకు చెందిన పాత్రికేయులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్రశేఖర్, బి.జగదీశ్ తదితరులు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమిషనర్ హరీశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఒక సంఘంలో సభ్యత్వం తీసుకుంటేనే మీడియా అకాడమీ శిక్షణలో అవకాశమిస్తామని.. సదరు సంఘం చెప్పడాన్ని ఫెడరేషన్ నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

Published and printed by Dhananjaya Reddy Rakkasi on behalf of Jagati Publications Limited, Published from Vishnu Motor Plaza,2nd Floor, 31-A, Jawaharlal Nehru Road, Ekkattuthangal, Chennai -600 032 and Printed MNS Printers Private Limited, Survey no. 76/1, Noombal Village, Velappanchavadi, Poonamallee High Road, Chennai - 600 077. Jagati Publications Limited, Survey No.172, Vegata Village, Jadigenalhalli, Hoskote Taluk,Bangaluru Rural Dist, Impression Printing & Packaging Limited, C-18-19-20, Sector -59, Noida, Uttar Pradesh-201 301, Dangat Media Pvt Ltd.,22.Dighe MIDC, Navi Mumbai, Maharashtra- 400708.
EDITOR: Dhananjaya Reddy Rakkasi, (Responsible for selection of News under the PRB Act) RNI No:TNTEL/2008/25943